

వెల్‌కమ్ సార్..





ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు

చంద్రబాబుకు పూలమాల వేసి స్వాగతం పలుకుతున్న హరీష్‌మాధుర్, జ్యోతుల నవీన్



తెలుగుదేశం పిలిచిందని..

మీ కోసమే వచ్చా : మండపేటలో జరిగిన తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా కార్యక్రమంలో మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు వేదికపై వేగుళ్ల జోగేశ్వరరావు, వేగుళ్ల లీలాకృష్ణ, యనమల, బాలకృష్ణ, చినరాజప్ప, దాట్ల సుబ్బరాజు, గొల్లపల్లి, బండారు, ఆనందరావు, ఆదిరెడ్డి, హరీష్‌మాధుర్, కొండబాబు తదితరులు

కదిలొచ్చిన జనం

జనచంద్రమైన మండపేట

- రా కదలిరా సభకు పోటెత్తిన జనం
- 50 నిమిషాల పాటు ప్రసంగించిన బాబు
- వైసీపీలో దళితులు, బీసీ నేతలకు అన్యాయం
- జగన్ వైఫల్యాలను ఎండగట్టిన మాజీ సీఎం
- టీడీపీ, జనసేన నేతలు భారీగా హాజరు
- 30 మంది వైసీపీ నేతలు టీడీపీ తీర్థం

అమలాపురం, జనవరి 20(ఆంధ్రజ్యోతి)/ మండపేట: ఒక్క పిలుపుతో మండపేట జనచంద్రమైంది..జనమే జనం.. ఇసుకేస్తే రాలనంత జనం..జై బాబు జై జై బాబు.. సీఎం చంద్రబాబు నినాదాలతో హోరెత్తిపోయింది..ఎక్కడెక్కడి నుంచో నాయకులు.. జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు.. ఎటు చూసినా టీడీపీ జెండాలే.. ఎక్కడ చూసినా టీడీపీ జనమే.. మండపేట మొత్తం పసుపు దండుతో నిండిపోయింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మండపేటలో శనివారం రాత్రి జరిగిన రా కదలిరా 11వ బహిరంగ సభకు జనం పోటెత్తారు. బాబు ప్రసంగం సాగినంత సేపు కేకలు.. అరుపులతో హోరెత్తించారు.సభకు కోనసీమ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి భారీగా జనసందోహం తరలిరావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. టీడీపీ, జనసేనకు చెందిన ఉమ్మడి జిల్లా స్థాయి నేతలంతా వేదికపై ఆశీనులయ్యారు. ఇరుపార్టీలకు చెందిన కేడర్ కూడా సభకు పోటెత్తారు. చంద్రబాబునాయుడు 50 నిమిషాలపాటు తన ప్రసంగంతో సభికులను ఉర్రూతలూగించారు. టీడీపీ, జనసేన శ్రేణుల్లో నూతనోత్తేజం నింపారు. కోనసీమలోని ఇద్దరు మంత్రులు, నలుగురు వైసీపీ ఎమ్మెల్యేల అవినీతిని సభలో ఎండగట్టారు. మండపేట వైసీపీ ఇన్‌చార్జి తోట త్రిమూర్తులు ఇసుక, గ్రావెల్‌లో రూ.500 కోట్లు సంపాదించారని చంద్రబాబు ఆరోపించారు. పార్టీల పల్స్ పట్టుకుని ఫిరాయించే ఎమ్మెల్సీ, మండపేట ఇన్‌చార్జ్ తోట త్రిమూర్తులకు ఈసారి అటువంటి అవకాశం ఇచ్చేదే లేదంటూ పరోక్షంగా తేల్చి చెప్పారు. చెల్లని మంత్రి చెల్లుబోయిన, మంత్రి విశ్వరూప్ అవినీతి, రాజోలు, పి.గన్నవరం ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, కొండేటి చిట్టిబాబుల అవినీతి దందాలతో పాటు కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిని చిల్లర జగ్గిరెడ్డిగా అభివర్ణిస్తూ ఆయన చేస్తున్న ఇసుకదోపిడీపై మండిపడ్డారు.ఇక జగన్ ప్రభుత్వం అంబేడ్కర్ విగ్రహావిష్కరణను గొప్పగా చెప్పుకుంటోందని, అయితే జగన్ దళితుల సంక్షేమ పథకాలు 27 రద్దు చేసి ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను మళ్లించి దళితులపై అక్రమ కేసులు బనాయించిన తీరును ఎండగట్టారు. దళితులు, బీసీలకు సీట్ల కేటాయింపులో చేస్తున్నది అన్యాయమేనన్నారు. టీడీపీ ప్రభుత్వంలో అంబేడ్కర్‌కు భారతరత్న అవార్డు వచ్చేలా అప్పటి నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్ హోదాలో ఎన్టీఆర్ చేసిన కృషితో పాటు దివంగత బాలయోగి నుంచి దళిత నేతలను ఉన్నత స్థితికి ఎలా పంపించిందీ ప్రస్తావించి దళితులపై దాడులను ఎండగట్టారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితి, అన్నదాతల ఆత్మహత్యలు, కాంట్రాక్టర్ల ఆత్మహత్యలు ఇలా అన్ని రంగాలను జగన్ నిర్వీర్యం చేస్తున్న తీరును ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ సభికులను ఆకర్షించారు. తెలుగు జాతి స్వర్ణయుగం కోసం రా కదలిరా, సాగునీటి ప్రాజెక్టుల కోసం.. వ్యవసాయాన్ని బతికించడంకోసం.. రోడ్లు బాగు కోసం.. మన బిడ్డల ఉద్యోగాల కోసం... ఆడ బిడ్డల రక్షణ కోసం.. నిజమైన సామాజిక న్యాయం కోసం.. సైకో పాలన అంతం కోసం రా కదలిరా అంటూ చంద్రబాబు సభికుల చేత చేయించిన నినాదాలతో సభా ప్రాంగణం హోరెత్తిపోయింది. తెలుగుదేశం, జనసేన ఐక్యత వర్ధిల్లాలంటూ చంద్రబాబు నినాదాలు ఇచ్చి ఇరుపార్టీల జెండాలను వేదికపై ఊపడంతో సభను ముగించారు. అనంతరం 30 మంది వైసీపీ నేతలు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. తొలుత అమలాపురం పార్లమెంటు టీడీపీ ఇన్‌చార్జ్ గంటి హరీష్‌మాధుర్, జ్యోతుల నవీన్‌ల ఆధ్వర్యంలో భారీ గజమాలతో చంద్రబాబును వేదికపై సత్కరించారు.ఇక టీడీపీకి చెందిన లోక్‌సభ ఇన్‌చార్జ్ హరీష్‌తో పాటు కోనసీమ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి, జనసేన లోక్ సభ ఇన్‌చార్జ్ డీఎంఆర్ శేఖర్‌తో పాటు టీడీపీ, జనసేనలకు చెందిన ఏడు నియోజవర్గాలకు చెందిన ఇన్‌చార్జ్‌లతో సభలో మాట్లాడించారు. శాసనమండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం సభను సమన్వయంతో నడిపించారు. ప్రశాంత పరిస్థితుల నడుమ సుమారు రాత్రి 7 గంటల సమయంలో ముగిసింది.



మీరే మా దేవుడయ్యా : ఎన్‌టీఆర్ విగ్రహానికి పూలమాల



బాబుకు జ్ఞాపిక అందజేస్తున్న ఆర్ఎస్ దంపతులు, మాధుర్



బాబుకు స్వాగతం పలుకుతున్న నల్లమిల్లి, నిమ్మల, జీవీఆర్



అభిమానం : బాబుకు చిత్రపటాన్ని అందజేస్తున్న బాలుడు





బాబుతో చినరాజప్ప, గోరంట్ల





చంద్రబాబుకు పుష్పగుచ్ఛం, నమస్కరిస్తున్న నాయకులు



మనదే విజయం : చంద్రబాబు అభివాదం



పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ



అయితాబత్తుల ఆనందరావు




వేగుళ్ల లీలాకృష్ణ




బండారు సత్యానందరావు




వరుపుల సత్యప్రభ



కేఎస్ జవహర్





బాబుతో చినరాజప్ప

చంద్రబాబు వరాల జల్లు

గోదావరిలపై వంతెన నిర్మాణ బాధ్యతలను వచ్చే టీడీపీ, జనసేన నూతన ప్రభుత్వం తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. ముమ్మిడివరంలో గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణం చేస్తాం. రూ.45 కోట్ల వ్యయంతో గుత్తెనదీవి-గోగులంక వంతెన నిర్మిస్తాం. బాలయోగి చిరకాలవాంఛ అయిన కోనసీమ రైల్వే లైను పూర్తిచేస్తాం. నర్సాపురం- సఖినేటిపల్లి వంతెన, కోటిపల్లి, ముక్తేశ్వరం వంతెనలను పూర్తిచేస్తామని హామీ ఇస్తున్నా. కొబ్బరిదింపు, ఒలుపు కార్మికులకు బీమా సౌకర్యం కల్పిస్తాం. నష్టపోయిన కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చేనేత కార్మికులకు ఏ విధంగా న్యాయం చేయాలో చేసి చూపిస్తామని చంద్రబాబు వరాల వర్షం కురిపించారు.

అవినీతికి పాల్పడినా రెడ్లను మార్చరు.. బీసీ.. ఎస్సీలను మార్చేస్తారు?

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉమ్మడి కోనసీమ జిల్లాకు చెందిన అధికార వైసీపీ ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సుమారు 50 నిమిషాల పాటు ఏకధాటిగా ప్రసంగించారు. ఇద్దరు మంత్రులతో సహా వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై నిప్పులు చెరిగారు. మండపేట వైసీపీ ఇన్‌చార్జి తోట త్రిమూర్తులు ఏకంగా తాతపూడి ర్యాంపు, గ్రావెల్ కొండల్లో రూ.500 కోట్లు కొట్టేశాడు. ఇళ్ల పట్టాల పేరుతో రూ.20 లక్షలు కూడా విలువచేయని భూమిని రూ.50 లక్షలకు కొనుగోలు చేయించారు. రౌడీయిజం చేస్తున్నారు...కాలేరు గ్రామంలో ఐదుగురు దళితుల యువకులపై రౌడీషీట్ ఓపెన్ చేయించారు. ఇద్దరు సర్పంచ్‌లపై కేసులు పెట్టారు.రేపు మీకూ ఇదే గతి తప్పదని చంద్రబాబు హెచ్చరించారు. ఒక్క కేసు పెడితే 100 కేసులు పెట్టే సత్తా టీడీపీ, జనసేనకు ఉంది. ప్రశాంతతకు మారుపేరైన మండపేటలో మళ్లీ వేగుళ్ల జోగేశ్వరరావునే ఎమ్మెల్యేగా గెలిపించాలి. మండపేట వైసీపీ ఇన్‌చార్జి చాలా తెలివైనవాడు. ఆయారాం.. గయారాంలను దూరంగా ఉంచుతామని చంద్రబాబు ప్రకటించారు. రామచంద్రపురంలో చెల్లని కాసు మంత్రి చెల్లుబోయిన వేణు. సుబ్బారెడ్డి కాళ్ల మీద పడి బీసీల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టాడు. ఇక్కడ నుంచి రాజమహేంద్రవరం రూరల్‌కు జగన్ పంపించాడు. అక్కడ నుంచి దుకాణం సర్దుకునే రోజులు దగ్గరపడ్డాయని వ్యంగ్యంగా విరుచుకుపడ్డారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్ ఇళ్ల స్థలాల కోసం రూ.15 లక్షలు కూడా విలువచేయని భూమిని రూ.30 లక్షలకు కొనుగోలు చేయించారు. లేఅవుట్ వేయాలంటే ఆయనకు కమీషన్ ఇవ్వాలి. యానాం నుంచి అక్రమ మద్యం తెచ్చి అమ్ముతున్నారు. అమలాపురం మంత్రి విశ్వరూప్ అనుచరుల అవినీతికి అడ్డుఅదుపూలేదు. రాజోలులో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జనసేన నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్లారు. ఆయన పెళ్లి ఒకచోట..కాపురం మరొక చోట. కత్తిమండలో అక్రమ సొమ్ముతో ఐదెకరాల స్థలంలో సుందరమైన భవంతిని నిర్మించుకున్నాడు. చింతలమోరి సముద్రతీరంలో పేదల భూమిని కొట్టేశారు. అలాగే పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అక్రమాలను ఎండగట్టారు. ఆయనను ప్రస్తుతం జగన్ పక్కనపెట్టారు. ఇక కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిపై చిల్లర జగ్గిరెడ్డి అంటూ అవినీతిపై వ్యంగాస్త్రాలు సంధించారు. బీసీ, ఎస్సీలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు లేవు. ఇచ్చినా సీట్లు మార్చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడే రెడ్లకు మాత్రం సీట్ల మార్పు లేదు. హోల్‌సేల్ కరప్షన్ కింగ్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్రశేఖర్‌రెడ్డిని మార్చలేదు.అనపర్తి వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్య నా రాయణరెడ్డిని మార్చలేదు.ఇదీ సామాజిక న్యా యం అంటే అని చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సం ధించారు.సీఎం జగన్ పెద్దతిమింగళం అయి తే వీరంతా చిన్న చిన్న తిమింగళాలు. అవినీతికి పాల్పడిన మిమ్మల్ని ప్రజాకోర్టులో శిక్షించే బా ధ్యత టీడీపీ,జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది.

సైకో పోవాలి.. సైకిల్ రావాలి

మీ పిల్లల భవిష్యత్ బాగుండాలంటే సైకో పోవాలి.. సైకిల్ రావాలి. ఎన్ని రోజులు భయపడతారు. పవన్‌కల్యాణ్ హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి రావాలంటే పాస్‌పోర్టు కావాలా అని ప్రశ్నించారు. వైసీపీలో బూతులు ఎక్కువ తిట్టినవారికే ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఇస్తున్నారని ఎద్దేవా చేశా రు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టిడ్కో ఇళ్లన్నీ పూర్తిచేసి ప్రతి ఒక్కరికి ఇళ్లిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. టీడీపీ బలపరుస్తున్న వారి పింఛన్లను వైసీపీ రద్దుచేసింది. టీడీపీ, జనసేన ప్రభుత్వంలో రద్దు చేసిన నాటి నుంచి వారందరికీ పింఛన్లు ఇస్తామని ప్రకటించారు.

అంగన్‌'వాడి'పోతోంది!

- 40 రోజులుగా అంగన్‌వాడీల సమ్మె
- అరకొరగా కేంద్రాల నిర్వహణ
- సహాయం అందక లబ్ధిదారుల గగ్గోలు

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

ప్రతిష్టాత్మకమైన అంగన్‌వాడీ వ్యవస్థ కుంటుపడిపోతోంది. పిల్లలకు, మహిళలకు పౌష్టికాహారం అందజేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న అంగన్‌వాడీలను అరకొర జీతాలతో నెట్టుకొస్తున్న వేలాది మంది మహిళలు గత 40 రోజులుగా తమ జీతాలు పెంచాలని సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే. జిల్లాలో మొత్తం 1556 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో 20,139 మంది పిల్లలు ఉన్నారు.గర్భిణులు, బాలింతలు ఉన్నారు.వీరందరికీ ప్రస్తుతం సరుకులేమీ సక్రంగా అందడంలేదు. అయితే అంగన్‌వాడీల సమ్మెను ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఎస్మా ప్రయోగించడంతో పాటు, ఉద్యోగం నుంచి తొలగిస్తామని నోటీసులు ఇస్తోంది. మరో ప్రక్క సచివాలయ సిబ్బంది, వలంటీర్లకు అంగన్‌వాడీల బాధ్యత అప్పగించిన సంగతి తెలిసింది. కేంద్రాలు తుడవం, కంచాలు కడగడం, బాత్‌రూమ్‌లు క్లీన్ చేయడం వంటి పనుల కారణంగా తూతూ మంత్రంగా కేంద్రాలు తెరుస్తున్నట్టు సమాచారం. దీని వల్ల పౌష్టికాహారం పంపిణీ కూడా సక్రమంగా జరగడంలేదు.దీంతో గుడ్లు, ఇతర సరుకులు కూడా పాడైపోతున్నట్టు చెబుతున్నారు. ఇటీవల బెదిరింపులకు బయటపడి కొద్దిమంది విధులకు హాజరైనట్టు చెబుతున్నారు. కానీ అంగన్ వాడీ కేంద్రాలకు చేరవలసిన సరుకులు సక్రమంగా చేరడంలేదు.

కొవ్వూరు/అనపర్తి/తాళ్లపూడి/గోపాలపురం/కడియం/రాజమహేంద్రవరంరూరల్, జనవరి 20 : ఏం చేస్తారో చేస్కోండి దిగివచ్చేది లేదంటూ అంగన్‌వాడీలు భీష్మించారు.. పోనీ ప్రభుత్వమైనా దిగి వస్తుందా అంటే అదీ లేదు. అక్కడే అదే పరిస్థితి. అంగన్‌వాడీలను షోకాజ్ నోటీసులతో బెదిరించాలని చూసినా బెద రలేదు.. అదరలేదు. అంగన్వాడీలు తమ సమస్యల పరి ష్కారం కోరుతూ నేటికి 40 రోజులుగా సమ్మె చేస్తుంటే వారు చేస్తున్న సమ్మెను విఫలం చేయ డం కోసం ఉన్నతస్థాయి అధికారులు నానా తం టాలు పడుతున్నారు. అంగన్వాడీ కార్యకర్తల్లో కొందరిని ఉన్నతాధికారులు భయాందోళనకు గురి చేసి ఉన్న ఉద్యోగం చేసుకుంటావో పోగొట్టుకుంటావో తేల్చుకోమంటూ అంతర్గతంగా సమాచా రాలు పంపించడంతో ఉన్న ఉద్యోగం కాస్త పోతు ందనే భయంతో కొందరూ అంగన్వాడీ కార్యకర్తలు అక్కడక్కడా కేంద్రాలు తెరుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా అంగన్వాడీ కేంద్రాలు తాళాలు బద్దలు కొట్టినా పూర్తిస్థాయిలో కేంద్రాలను తెరవలేకపోతుంది. అయితే పిల్లలు ఎవరు అంగన్వాడీ కేంద్రాలకు రాకపోవడంతో ఒంటరిగా కూర్చుని పడిగాపులుపడే దుస్థితి నెలకొంది. జిల్లాలోని అక్కడక్కడా నామమాత్రంగా ఉదయం 9 గంటలకు తెరచి 12 గంటలకు మూసివేస్తున్నారు. కేవలం 3 గంటలు మాత్రమే తెరుస్తు న్నారు. దీంతో కేంద్రాలకు వచ్చే చిన్నారుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. కొవ్వూరు ప్రాజెక్టు పరిధిలోని కేంద్రాల్లో ప్రతీ కేంద్రాకిఇ 16 నుంచి 20 మంది పిల్లలు రావాల్సి ఉండగా శనివారం నలుగురు, ఐదుగురు మాత్రమే హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించి, షోకాజ్ నోటీసులు అందజేసింది. శనివారం 5 గంటల్లోగా విధుల్లో చేరాలని హెచ్చరికలు జారీ చేసింది. కొవ్వూరు ప్రాజెక్టు పరిధిలో 223 మంది టీచర్లు, ఆయా ఉండగా కేవలం 20 మంది (టీచర్లు) వర్కర్లు, 32 మంది హెల్పర్లు విధుల్లో చేరారు.అంగన్‌వాడీ సిబ్బందికి అధికారుల నుంచి వస్తున్న బెదిరింపులతో అనపర్తి మండలంలో శుక్ర, శనివారాల్లోల ఐదుగురు కార్యకర్తలు, నలుగురు ఆయాలు విధుల్లో చేరారు. రంగం పేట ప్రాజెక్టు పరిధిలో సుమారు 20 మంది వరకు సమ్మె విరమిస్తున్నట్టు అధికారులకు లిఖిత పూర్వకంగా తెలిపినట్టు సమాచారం. వీరంతా సోమవారం నుంచి విధులకు హాజరవుతారని సమాచారం. సమ్మెలో ఉన్న సిబ్బందిని ప్రభుత్వం టెర్మినేట్ చేసి కొత్తగా నోటిఫికేషన్ జారీ చేస్తుందన్న సమాచారంతో వీరంతా సమ్మెను విరమించినట్టు తెలుస్తుంది. తాళ్లపూడి మండలంలో 55 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా అందరూ సమ్మెలోనే ఉన్నారు. అంగన్‌వాడీలు సమ్మెతో తమ పిల్లలకు ఇచ్చే కోడిగుడ్లు ఇవ్వడం లేదని, పా లు మాత్రమే ఇస్తున్నారని పిల్లల తల్లులు చెబుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు తమ పిల్లలను పంపించడానికి తల్లులు ఇష్టపడడం లేదు.



24 నుంచి నారా భువనేశ్వరి పర్యటన

ఉమ్మడి జిల్లాలో మూడు రోజులు 'నిజం గెలవాలి'

7

తిరుగు ప్రయాణం

కిటకిటలాడిన రాజమండ్రి బస్టాండ్

రాజమహేంద్రవరం అర్బన్, జనవరి 20 : పండుగ సెలవులు ముగుస్తుండడంతో దూరప్రాంత ప్రయాణికులు భారీ సంఖ్యలో తిరుగు ప్రయాణాలు ప్రారంభించారు. ప్రధానంగా హైదరాబాద్‌తోపాటు విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో శనివారం రాజమహేంద్రరం ఆర్టీసీ కాంప్లెక్స్ బస్టాండ్ ప్రయాణికులతో రద్దీగా మారింది. జిల్లాలోని రాజమహేంద్రవరం, కొవ్వూరు, గోకవరం, నిడదవోలు డిపోల నుంచి హైదరాబాద్, బీహెచ్‌ఈఎల్ వంటి ప్రాంతాలకు సాయంత్రం నుంచి బస్సులు నడిపారు. షెడ్యూలు బస్సులతో పాటు స్పెషల్ సర్వీసులు బయలుదేరి వెళ్లాయి. ఏడు షెడ్యూలు బస్సులకు మరో ఏడు స్పెషల్ బస్సులను హైదరాబాద్‌కు పంపించారు. ఇక విజయవాడ, విశాఖపట్నం రూట్లలోనూ భారీగా ట్రాఫిక్ పెరిగింది. ఇచ్ఛాపురం, పలాస, పాలకొండ వంటి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులు కూడా విశాఖపట్నం సర్వీసులను ఆశ్రయించడంతో రద్దీ మరింత ఎక్కువైంది. కాకినాడ నాన్‌స్టాప్, కాకినాడ వయా రాజానగరం, వయా ద్వారపూడి, తుని, ఏలేశ్వరం, భద్రాచలం, జంగారెడ్డిగూడెం, ఏలూరు రూట్లలో వెళ్లే ప్రయాణీకులు పెద్ద సంఖ్యలో కాంప్లెక్స్‌కు తరలివచ్చారు. రద్దీకి అనుగుణంగా బస్సులను వెంట వెంటనే సమకూర్చడానికి ఆర్టీసీ అధికారులు నానా అవస్థలు పడ్డారు. ఇక గోకవరం బస్టాండు (రాజమహేంద్రవరం) నుంచి గోకవరం వెళ్లడానికి సింగిల్‌స్టాప్ బస్సులున్నా సమయానికి రాకపోవడంతో ప్రయాణీకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పండుగ రద్దీ క్యాష్ చేసుకోవడంలో గోకవరం డిపో అధికారులు విఫలమయ్యారనే విమర్శలున్నాయి. అమలాపురం డిపోకు చెందిన బస్సులు ఏ టైంకు వస్తాయో తెలియక రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో రావులపాలెం, అమలాపురం ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణీకులు ఎదురుతెన్నులు చూడాల్సి వచ్చింది. సోమవారం నుంచి విద్యాసంస్థలన్నీ తిరిగి తెరుచుకోనుండడంతో ఈ రద్దీ ఆదివారం కూడా కొనసాగుతుందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ట్రాఫిక్‌కు అనుగుణంగా బస్సులను అప్పటికప్పుడు సిద్ధం చేయడానికి ఆర్టీసీ అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది.



'అంగన్వాడీ' అస్తవ్యస్తం

- పోషకాహారం పక్కదారి
- అందరికీ అందినట్లు అవాస్తవాలు
- జిల్లాలో లక్షమంది వరకూ లబ్ధిదారులు
- అంగన్వాడీల యాప్ ఆపేసి..
- వలంటీర్లకు కొత్త యాప్
- రిజిస్టర్‌లో నమోదు లేదు!


ఓ కేంద్రంలో కుళ్లిన గుడ్లు(ఫైల్)

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి) ప్రభుత్వం జగమొండి మంకుపట్టుతో 40 రోజులుగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు నిర్దేశిత సమయం ప్రకారం అందాల్సిన పౌష్టికాహారం క్రమం తప్పింది. ఈ ప్రభావం వారి ఆరోగ్యంపై చూపిస్తుందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్ని అంగన్వాడీల్లో కొంత పౌష్టికాహారం పక్కదారి పడుతుండగా మరికొంత ఎలుకల పాలవుతోంది. దీనిపై లబ్ధిదారులు మండిపడుతుండగా పాలకులకు చీమకుట్టినట్టు కూడా లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించి విసిగిపోయిన అంగన్వాడీలు పోరాటానికి రోడ్డెక్కిన విషయం తెలిసిందే. ఇటు అంగన్వాడీ మహిళలు 40 రోజలుగా ఇబ్బందులు పడుతున్నా.. అటు బాలింతలు, గర్భిణుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నా ప్రభుత్వం మాత్రం 'వినబడలే' అన్న మాదిరిగా వ్యవహరిస్తోంది. దీంతో అంగన్వాడీ సెంటర్లు అస్తవ్యస్తంగా మారాయి. మరోవైపు సెంటర్‌కి తీసుకెళ్లమని మారాం చేస్తున్న పిల్లలతో తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. ఓ కానిస్టేబుల్ తన చిన్నారిని రోజూ సముదాయించలేక అంగన్వాడీల సమ్మెపై వెంటనే నిర్ణయం తీసుకొని విరమింపజేసే విధంగా చూడాలని కలెక్టర్‌కి అర్జీ ఇద్దామనే ఆలోచన చేశారంటే అంగన్వాడీలతోపాటు లబ్ధిదారులు ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

గతి తప్పిన సెంటర్లు

తూర్పుగోదావరి జిల్లాలో 1556 సెంటర్లలో సుమారు లక్ష మంది వరకూ ప్రీస్కూల్, 6నెలల నుంచి 3ఏళ్లలోపు పిల్లలు, బాలింతలు, గర్భిణులు సంపూర్ణ ఆహారం పేరిట పౌష్టికాహారం పొందుతున్నారు. అంగన్వాడీల సమ్మెపై ప్రభుత్వం సమ్మెట పెట్టడంతో సెంటర్లు గతి తప్పాయి. లబ్ధిదారుల గురించి అంగన్వాడీలకు పూర్తి సమాచారం ఉంటుంది. పిల్లలతో అనుబంధం పెనవేసుకుపోతుంది. అందువల్ల ఎవరికైనా పౌష్టికాహారం అందకపోయినా ఫోన్ చేసి లేదా ఇంటికి వెళ్లి అందజేస్తారు. అయితే, అంగన్వాడీలు సమ్మెకు దిగిన రోజున ప్రభుత్వం నియంతృత్వంగా అంగన్వాడీ సెంటర్ల తాళాలు బద్దలు కొట్టించింది. సచివాలయ ఉద్యోగులను అక్కడ నియమించింది. వాళ్లకు ఆ విధులు అలవాటు లేకపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితి దాపురించింది. కనీసం అంగన్వాడీ సెంటర్లను శుభ్రం చేయడం లేదు. డ్యూటీకి వచ్చారనే నిర్ధారణ కోసం సెల్ఫీలు దిగి వెళ్తున్నారు. లబ్ధిదారులు కూడా సెంటర్లకు వెళ్లడం లేదు. వాళ్లు అంగన్వాడీలకే మద్దతు పలుకుతున్నారు. సెంటర్లలో పిల్లల ఆట వస్తువులు, పెన్నులు, పెన్సిళ్ల తదితర మెటీరియల్ గురించి అంగన్వాడీలు ఆవేదన చెందుతూనే ఉన్నారు.

'సంపూర్ణం'గా అందడం లేదు

అంగన్వాడీలకు ఒక యాప్ ఉంటుంది. లబ్ధిదారుల వివరాలు దానిలో ఉంటాయి. వారికి సంపూర్ణ ఆహారం అందజేసినపుడు యాప్‌తో పాటు రిజిస్టరులోనూ వివరాలు నమోదు చేసి తీసుకున్నట్లు సంతకం తీసుకుంటారు. అయితే, సమ్మె కారణంగా ప్రభుత్వం అంగన్వాడీల సంపూర్ణ ఆహారం యాప్‌ని లాగిన్ కాకుండా నిలిపివేసింది. వలంటీర్లకు కొత్త యాప్ ఇచ్చింది. దానిలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లడానికి నానా తంటాలూ పడుతున్నారు. దీంతో లబ్ధిదారులకు సంపూర్ణంగా పౌష్టికాహారం అందడం లేదు. పండుగ సందర్భంగా అంగన్వాడీలు తమ సమ్మెకు మద్దతుగా లబ్ధిదారుల నుంచి కోటి సంతకాల క్యాంపెయిన్ నిర్వహించారు. ఒక్కో సెంటరు నుంచి కనీసం 300 సంతకాలు సేకరించారు. ఈ సమయంలో లబ్ధిదారుల ఇంటికి తాము వెళ్లిన సమయంలో చాలాచోట్ల అవకతవకలు బయటపడ్డాయని అంగన్వాడీలు అంటున్నారు. ఉదాహరణకు రాజమహేంద్రవరం రూరల్‌లోని ఓ సెంటరులో 9 మంది బాలింతలు, గర్భిణులు ఉండగా వారిలో నలుగురికి మాత్రమే సంపూర్ణ ఆహారం అందజేసి అందరికీ ఇచ్చేసినట్టు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల గుడ్లు రాలేదని.. ఒకవేళ వచ్చినా ఇచ్చిన కాడికి మమ అనిపించి సంపూర్ణ ఆహారాన్ని గుటుక్కుమనిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

పౌష్టికాహారం ఇదీ..

జనాభా ఆధారంగా ఒక్కో సెంటర్‌లో 30 నుంచి 90 మంది వరకూ లబ్ధిదారులు ఉన్నారు. సంపూర్ణ ఆహారం పేరుతో గర్భిణులు, బాలింతలకు నెలలోని 1 నుంచి 6వ తేదీ వరకూ మొదటి విడత, 10-20వ తేదీలోపు రెండో విడత, 20-31 తేదీలోపు మూడో విడత కింద.. 1-15వ తేదీలోపు ఒక్కొక్కరికి 13గుడ్లు, రెండున్నర లీటర్ల పాలు, బాలసంజీవిని కిట్(కర్జూరం 250గ్రా, బెల్లం 250గ్రా, పల్లీలఅచ్చు 250గ్రా, రాగిపిండి 2కిలోలు, అటుకులు 1కిలో), బియ్యం 3కిలోలు, కందిపప్పు కిలో, వంటనూనె అర లీటరు. రెండో విడత పంపిణీ కింద 16-30వ తేదీలోపు 12 గుడ్లు, రెండున్నర లీటర్ల పాలు ఇస్తారు. మొత్తంగా నెలకు బాలసంజీవిని కిట్ 1, గుడ్లు 25, పాలు 5 లీటర్లు రైస్ 3 కిలోలు, కందిపప్పు కిలో, వంటనూనె అరలీటరు అందజేస్తారు. 6 నెలల నుంచి 3 ఏళ్లలోపు పిల్లలకు నెలకు 25 గుడ్లు, రెండున్నర లీటర్ల పాలు, బాలామృతం ప్యాకెట్ ఇస్తారు. 3-5ఏళ్లలోపు ప్రీస్కూల్ పిల్లలకు రోజూ గుడ్డు, పప్పుతో భోజనం, 100 మిల్లీ లీటర్ల పాలు అందజేస్తారు. ఇప్పుడు వీటిలో ఎందరికి ఏవి అందుతున్నాయో అయోమయం నెలకొంది.


వేదికపై చంద్రబాబుకు నమస్కరిస్తున్న నేతలు

చంద్రబాబు 'రా కదలిరా' సభ విజయవంతం

స్ఫూర్తినింపిన నేతల ప్రసంగాలు

మండపేట, జనవరి 20 : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో శనివారం రా..కదలిరా.. బహిరంగ సభ విజయవంతమైంది. ముఖ్యంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రసంగంతో టీడీపీ, జనసేన శ్రేణుల్లో నూతనోత్తేజం వచ్చింది. ఈ బహిరంగ సభకు అమలాపురం పార్లమెంట్ టీడీపీ ఇన్‌చార్జి రెడ్డి అనంతలక్ష్మి సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించగా, తొలుత టీడీపీ, జనసేనకు చెందిన పార్టీ నాయకులు ప్రసంగించారు.

ఈ రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల జగన్ పాలన చూశాం. గతంలో టీడీపీ పాలన చూశాం. టీడీపీ పాలనలో మండపేట నియోజకవర్గంలో రూ.500 కోట్ల మేర అభివృద్ధి పనులు చేశాం. రూ 495 కోట్ల మేర సంక్షేమ పథకాలు అందించాం. మండపేట నియోజకవర్గాన్ని పాలనా సౌలభ్యం కోసం రాజమహేంద్రవరంలో కలపాలని చంద్రబాబునాయుడును కోరాం. ఇక్కడ వైసీపీ ఇన్‌చార్జి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అమలాపురంలో ఆయన ఆస్తులు ఉన్నందున మండపేటను కోనసీమలో కలిపారు. మండపేట శాంతియుతంగా ఉండేది. ఇక్కడకు తోట రౌడీయిజం తీసుకువచ్చారు.

వేగుళ్ల జోగేశ్వరరావు, మండపేట ఎమ్మెల్యే

నాన్న బాలయోగి ఆశయ సాధనకు కృషి చేస్తా.. 2024 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు సీఎం కావడమే లక్ష్యంగా పనిచేస్తా. కోనసీమలో బాలయోగి హయాంలో చేపట్టి మధ్యలో నిలిచిపోయిన ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు చంద్రబాబు సహకారంతో కృషి చేస్తా.

గంటి హరీష్‌మాధుర్, టీడీపీ పార్లమెంట్ నేత

మండపేట నియోజకవర్గంలో టీడీపీ, జనసేన సంయుక్తంగా ఉమ్మడి అభ్యర్థిని 50 వేల మెజార్టీతో గెలిపించి బహుమతిగా ఇస్తాం. ఇక్కడ నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు తమకు చంద్రబాబు సహకరించాలని కోరాం.

వేగుళ్ల లీలాకృష్ణ, మండపేట జనసేన ఇన్‌చార్జి

ఈ రాష్ట్రంలో జగన్ రాజ్యాంగం నడుస్తోంది. సామాన్యులు, మధ్య తరగతికి చెందిన వారికి రక్షణ లేదు. రాజ్యాంగానికి లోబడి కనీస పాలన సాగించడం చేతకాని ముఖ్యమంత్రి జగన్. బాబు, పవన్ సారథ్యంలో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. జగన్ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడాలి.

గొల్లపల్లి సూర్యారావు, మాజీ మంత్రి

రాష్ట్రంలో పరిస్థితులను అర్థం చేసుకుని పవన్ టీడీపీతో కలిసి పనిచేస్తున్నారు. ఆయన అధికారం కోసం కాదని ప్రశ్నించటం కోసం పార్టీ పెట్టానని చెప్పటం గొప్ప విషయం. చంద్రబాబునాయుడుపై అక్రమ కేసులు పెట్టినపుడు బాబుకు అండగా నిలిచిన పవన్ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా టీడీపీతో కలిసి పనిచేయాలని నిర్ణయించడం హర్షణీయం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ 34 శాతం టీడీపీ చేస్తే ఈ ప్రభుత్వం 24 శాతం చేసింది.

రెడ్డి సుబ్రహ్మణ్యం, శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్

వైఎస్ జగన్ దళిత ద్రోహి. 27 దళిత పథకాలను రద్దు చేసి అంబేద్కర్ విదేశీ విద్య పథకం పేరును జగన్ విదేశీ విద్యగా పేరుమార్చిన దుర్మార్గుడు జగన్. అలాంటి వ్యక్తికి దళితుల ఆరాధ్య దైవం అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరించే అర్హత లేదు.

అయితాబత్తుల ఆనందరావు, మాజీ ఎమ్మెల్యే

కోడికత్తి డ్రామాతో అధికారంలోకి వచ్చిన జగన్ దళితుడైన కోడికత్తి శ్రీనుకు ఐదేళ్ల నుంచి బెయిల్ రాకుండా ఎందుకు చేస్తున్నాడో సమాధానం చెప్పాలి. దళితులపై కపట ప్రేమ తప్ప ప్రేమ లేదు. టీడీపీ హయాంలో గ్రామాల్లో సీసీ రోడ్లు అభివృద్ధి చేశారు. పెళ్లి కానుక అన్న క్యాంటీన్, సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ తోపా అందిస్తే ఈ ప్రభుత్వం వాటికి మంగళం పాడింది.

దాట్ల బుచ్చిబాబు, మాజీ ఎమ్మెల్యే

రా కదలిరా సభకు బాబు రాకతో సంక్రాంతి కళ కొనసాగింది. ఇదే సంక్రాంతి ఇంటింటా కావాలంటే టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టాలి. వైసీపీ పాలనను తుద ముట్టించేందుకు టీడీపీ జనసేన శ్రేణులు అంతా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. జగన్‌కు ఒక్క చాన్స్ ఇస్తే రాష్ట్రం సర్వనాశనం చేశాడన్నారు. కొత్తపేటలో దళిత యువకులపై అక్రమ కేసులు పెట్టడం దారుణమన్నారు. టీడీపీ జనసేన వారిపై వేధింపులు గురిచేస్తున్నారన్నారు.

బండారు సత్యానందరావు, మాజీ ఎమ్మెల్యే

టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. పవన్ సారథ్యంలో టీడీపీతో కలిసి పనిచేస్తాం. ప్రజలకు మంచి ప్రభుత్వాన్ని అందించేందుకు కృషి చేస్తాం.

పితాని బాలకృష్ణ, ముమ్మిడివరం జనసేన ఇన్‌చార్జి

రాష్ట్రంలో టీడీపీ జనసేన అధికారమే లక్ష్యంగా పనిచేసి వైసీపీని ఓడిస్తాం. రాష్ట్రంలో పరిశ్రమలు లేక యువతకు ఉపాధి అవకాశాలు రాక పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, తమిళనాడుకు తరలిపోతున్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ పాలనకు చరమగీతం పాడాలి.

శెట్టిబత్తుల రాజబాబు, జనసేన అమలాపురం ఇన్‌చార్జి

ఈ ప్రభుత్వం గంజాయికి ఏపీని అడ్డగా మార్చేసింది. ఇసుక గ్రావెల్ మట్టి దోపిడీకి అంతం లేకుండా పోయింది. పవన్ ప్రశ్నించటం కోసం, ప్రజా సంక్షేమం కోసం బాబుతో కలిశారు. ఈసారి గెలుపే లక్ష్యంగా ఇరుపార్టీలు పనిచేస్తాయి.

బండారు శ్రీనివాసరావు, కొత్తపేట జనసేన ఇన్‌చార్జి

టీడీపీ జనసేన ఉమ్మడిగా ఈసారి రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం. ఈ రాష్ట్రంలో అరాచక పాలనకు చరమగీతం పాడాలంటే టీడీపీ, జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావాలి

పెద్దకాపు, రాజోలు జనసేన ఇన్‌చార్జి

టీడీపీ, జనసేన ఒకే మాట ఒకే బాటగా ఎన్నికలలో కలిసి పనిచేసి వైసీపీ ఓటమే లక్ష్యంగా పనిచేసి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసం అంతా కలిసికట్టుగా పనిచేయాలి

పోలిశెట్టి చంద్రశేఖర్. రామచంద్రపురం జనసేన ఇన్‌చార్జి

మూడు రోజుల పాటు నారా భువనేశ్వరి

'నిజం గెలవాలి' యాత్ర

బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు ఉమ్మడి జిల్లాలో పర్యటన

కాకినాడ సిటీ, రాజమహేంద్రవరం(ఆంధ్రజ్యోతి), జనవరి 20: నిజం గెలవాలి.. కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 24నుంచి మూడు రోజుల పాటు కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఆమె పర్యటిస్తారు. వైసీపీ ప్రభుత్వం టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో నిర్బంధించిన సమయంలో వేదనకు గురై చనిపోయిన వ్యక్తుల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించి ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా 24న కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం, 25న అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం, 26న రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గంలో ఆమె పర్యటిస్తారు.

పర్యటన వివరాలు..

24వ తేదీ మధ్యాహ్నం 11.30 గంటలకు భువనేశ్వరి మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 12.30 గంటలకు జగ్గంపేట మండలం గుర్రపాలెం గ్రామం, 1.25 గంటలకు పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామం, సాయంత్రం 4.05 గంటలకు తుని రూరల్ మండలం తేటగుంట గ్రామం, 5.20 గంటలకు కాకినాడ నగరంలోని 26వ డివిజన్‌లో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు. రాత్రికి ముమ్మిడివరం నియోజకవర్గం మహిపాల చెరువు వద్ద జాతీయ రహదారి పక్కన గ్రాండ్ పార్క్ ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో బస చేస్తారు.

25వ తేదీ ఉదయం 10.30 గంటలకు పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం ఎస్.మూలపాలెం, 11.45 గంటలకు అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి, 12.25 గంటలకు అల్లవరం మండలం రెల్లుగడ్డ, 2.40 గంటలకు రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం, సాయంత్రం 5.25 గంటలకు మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం నల్లూరు, 6.20 గంటలకు మండపేట మండలం పాలతోడు గ్రామంలో పర్యటిస్తారు. రాత్రికి అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామం చేరుకుని ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో బస చేస్తారు.

26వ తేదీ ఉదయం 10.25 గంటలకు బిక్కవోలు, 12.40 గంటలకు నిడదవోలు మండలం పందలపర్రు, 1.20 గంటలకు తిమ్మరాజుపాలెం, 1.55 గంటలకు తాడిమళ్ల, 3.15 గంటలకు గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి, సాయంత్రం 4.30 గంటలకు రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం కాటవరంలో పలు కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు మధురపూడి విమానాశ్రయం నుంచి ఆమె హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు.

బాబు సమక్షంలో టీడీపీలోకి భారీ చేరికలు

- వైసీపీ యువనేత వాసంశెట్టి సుభాష్ అనుచరులతో చేరిక
- పార్టీ తీర్థం పుచ్చుకున్న రామచంద్రపురం పారిశ్రామిక వేత్తలు
- టీడీపీలో చేరిన డాక్టర్ కాదా వెంకటరమణ


బాబుకు పుష్పగుచ్ఛం అందిస్తున్న సుభాష్, సత్యం


పార్టీలో చేరిన కాదా వెంకటరమణ

మండపేట, జనవరి 20: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ నుంచి, ఇతర ప్రముఖులు కొందరు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గానికి చెందిన వైసీపీ యువనేత వాసంశెట్టి సుభాష్ పార్టీకి రాజీనామా చేసి అతని అనుచరులతో కలసి శనివారం మండపేటలో జరిగిన టీడీపీ రా కదలిరా సభలో టీడీపీలో చేరారు. అమలాపురం పార్లమెంటు టీడీపీ ఇన్‌చార్జి గంటి హరీష్‌మాధుర్, టీడీపీ నేత గుణ్ణం చంద్రమౌళి తదితర టీడీపీ నేతల ఆధ్వర్యంలో చంద్రబాబు చేతుల మీదుగా సుభాష్ పచ్చకండువా కప్పుకున్నారు. సుభాష్‌తోపాటు వైసీపీకి చెందిన అడపా సతీష్, దొంగ శ్రీను, గుత్తుల నాగేంద్ర, నరసింహం తదితరులు కూడా టీడీపీలో చేరారు. అలాగే రామచంద్రపురం నియోజకవర్గానికి చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు, వైద్యులు, మాజీ సర్పంచ్‌లు, కౌన్సిలర్‌లు.. నియోజకవర్గ ఇన్‌చార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం సారథ్యంలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. చేరిన వారిలో ప్రముఖ వైద్యులు కాకినాడ సత్య సిటి స్కానింగ్ సెంటర్ అధినేత డాక్టర్ కాదా వెంకటరమణ, పారిశ్రామికవేత్త మేడిశెట్టి శేషారావు, ఆయన సతీమణి మేడిశెట్టి వెంకటలక్ష్మి, కౌన్సిలర్ కవల లక్ష్మీఅనసూయ, ఆమె కుమారుడు నానాజీ, వైద్యులు డాక్టర్ మడకా రాంబాబు, డాక్టర్ కొండమూరి సత్యనారాయణ, డాక్టర్ రఘువీర్‌కాంత్, మాజీ సర్పంచ్ సుంకర చినకాపు, శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్లు పలివెల వెంకటరమణ, మాజీ కౌన్సిలర్ దంగేటి వెంకటరమణ తదితరులు టీడీపీలో చేరారు. అలాగే మండపేట పట్టణానికి చెందిన అధికార పార్టీ వైకాపా కౌన్సిలర్ కొవ్వాడ బేబి, ఆమె భర్త అప్పన్నబాబుతో కలిసి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో బాబు సమక్షంలో పార్టీలో చేరారు. వారితోపాటు మాజీ సహకార సంఘ అధ్యక్షుడు కుక్కల రామారావు తదితరులు టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిని బాబు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

జేకే భారవికి వేటూరి పురస్కారం



తుని రూరల్, జనవరి 20: వేటూరి సాహితీ పీఠం, శ్రీ ప్రకాష్ కల్చరల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేటూరి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతిఏటా ప్రదానం చేసే వేటూరి పురస్కారాన్ని ఈ ఏడాది ప్రముఖ తెలుగు సినీ రచయిత, దర్శకుడు, పాటల రచయిత జేకే భారవికి అందజేయనున్నారు. ఈ నెల 29న జేకే భారవికి వేటూరి పురస్కారం ప్రదానం చేస్తున్నట్లు వేటూరి సాహితీ పీఠం వ్యవస్థాపక కార్యదర్శి కలగా రామజోగేశ్వరశర్మ తెలిపారు. ఈనెల 29న తునిలో చిట్టూరి మెట్రో నందు ఈ వేడుక అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు శ్రీ ప్రకాష్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపకులు సీహెచ్ విజయ్‌ప్రకాష్ తెలిపారు.

రూ.20 అడ్వొకేట్స్ వెల్ఫేర్ ఫండ్ స్టాంప్‌ని వెంటనే రద్దు చేయాలి: ముప్పాళ్ల



రాజమహేంద్రవరం, జనవరి 20(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ చట్టాన్ని(అడ్వొకేట్స్ వెల్ఫేర్ ఫండ్ యాక్టు) వెంటనే సవరించి రూ.20 స్టాంప్‌ను రద్దు చేయాలని లేదా ఆర్డినెన్స్ ద్వారా ఆ స్టాంప్‌ని నిలుపుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు, భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు డిమాండ్ చేశారు. ఉమ్మడి బార్ కౌన్సిల్‌గా ఉన్నప్పుడు చేసిన తీర్మానం ప్రకారం ఇటీవల కాలంలో అన్ని క్రిమినల్, మిస్‌లేనియస్, మధ్యస్థ పిటిషన్లపై రూ.20 అడ్వొకేట్ వెల్ఫేర్ ఫండ్ స్టాంప్‌ని తప్పనిసరిగా అంటించాలని ఏపీ ప్రభుత్వం చట్ట సవరణ చేయడం శోచనీయమన్నారు. దీనిపై ఇప్పటికే న్యాయవాదులు ఆందోళనలు నిర్వహించారని గుర్తుచేశారు. దీంతో రాష్ట్రంలోని అన్ని బార్ అసోసియేషన్ల అధ్యక్ష, కార్యదర్శులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. దీనిలో మెజారిటీ బార్ అసోసియేషన్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని అత్యవసర బార్ కౌన్సిల్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారన్నారు. ఈ సమావేశంలో రూ.20 స్టాంప్ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, మెమో అప్పీరెన్స్, వకాలత్‌లపై అప్పటి వరకూ ఉన్న రూ.100 వెల్ఫేర్ స్టాంప్‌ను రూ.250కు పెంచాలనే బార్ అసోసియేషన్ల నిర్ణయం మేరకు రాష్ట్ర బార్ కౌన్సిల్ తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి చాలాకాలం గడిచిందని తెలిపారు. న్యాయవాదుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని ఆ తీర్మానానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.20 స్టాంప్‌ని తక్షణమే రద్దు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మండపేట సీటు వేగుళ్లకే : చంద్రబాబు

మండపేట, జనవరి 20: టీడీపీ కంచుకోట మండపేటలో మూడుసార్లు వరుసగా వేగుళ్ల జోగేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలిపొందారని, ఈసారి కూడా ఇక్కడ నుంచి వేగుళ్లను నాలుగో సారి ఎమ్మెల్యేగా గెలిపించాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రజలను కోరారు. మండపేటలో శనివారం జరిగిన రా కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. మండపేట నియోజకవర్గం నుంచి 50 వేల మెజార్టీతో గెలిపించి బహుమతిగా ఇస్తామని జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి వేగుళ్ల లీలాకృష్ణ చంద్రబాబు సాక్షిగా ప్రకటించారు. దీంతో ఇక్కడ నాలుగోసారి భారీ మెజార్టీతో వేగుళ్ల విజయం తథ్యమని టీడీపీ, జనసేన శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి

ప్రపంచ క్రీడాకారులుగా ఎదగాలి

జాతీయ స్థాయి లాన్ టెన్నిస్ పోటీలను ప్రారంభించిన కలెక్టర్ కృతికా



మాట్లాడుతున్న కలెక్టర్ కృతికాశుక్లా

కాకినాడ రూరల్, జనవరి 20: ప్రపంచం గర్వించదగ్గ క్రీడాకారులుగా విద్యార్థులు ఎదగాలని కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా పిలుపునిచ్చారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే 67వ జాతీయస్థాయి బాలుర లాన్ టెన్నిస్ టోర్నమెంట్ పోటీలు శనివారం సాయంత్రం కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ కృతికాశుక్లా పోటీలను ప్రారంభించారు. అనంతరం టోర్నమెంట్‌లో పాల్గొనే క్రీడా జట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించి క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసానికి దోహదపడతాయన్నారు. ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ క్రీడలు ప్రతీ ఒక్కరిలోనూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయన్నారు. ఈనెల 24 వరకూ ఈ పోటీలు కొనసాగుతాయని పాఠశాల విద్య జోన్ 2 ఆర్జేడీ, కాకినాడ జిల్లా ఇన్‌చార్జ్ డీఈవో జి.నాగమణి తెలిపారు. అండర్-19 పాఠశాల క్రీడా సమాఖ్య పురుషుల లాన్ టెన్నిస్ పోటీల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ పోటీలకు 24 రాష్ట్రాల నుంచి 109 మంది క్రీడాకారులు, 46 మంది కోచ్ మేనేజర్లు హాజరయ్యారని తెలిపారు. పోటీలను కాకినాడ డీఎస్ఏ, పాత ఎస్పీ కార్యాలయం వెనుక, డీమార్ట్ సమీపంలోని సింథటిక్ టెన్నిస్ కోర్టులలో నిర్వహించనున్నామని పాఠశాల క్రీడాసమాఖ్య రాష్ట్ర కార్యదర్శి భానుమూర్తిరాజు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కుడా చైర్మన్ చంద్రకళాదీప్తి,ఏఎస్పీ బి.సత్యనారాయణ, పాఠశాల క్రీడా సమాఖ్య కార్యనిర్వహణా కార్యదర్శి టీవీవీఎస్వీ ప్రసాద్, కర్రి భామిరెడ్డి, డీవైఈవోలు ఆర్జే డేనియల్‌రాజు, డి.సుభద్ర, డీసీఈబీ వెంకట్రావు, సీఎంవో నాగేశ్వరరావు, ఎంఈవోలు గణేష్‌బాబు, వాణీకుమారి, రవి, పుల్లయ్య డీఎస్‌డీవో బి.శ్రీనివాస్‌కుమార్, పీడీలు రంగారావు, రవిరాజు, బంగార్రాజు, నూకరాజు, పట్టాభి శ్రీనివాస్, ప్రసాద్, కోచ్‌లు, మేనేజర్లు, అరవిందో ఫార్మా ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్‌లో అనారోగ్యంతో రిమాండ్ ఖైదీ మృతి

రాజమహేంద్రవరం, జనవరి 20(ఆంధ్రజ్యోతి): సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీ అనారోగ్య కారణాల వల్ల మృతి చెందాడు. రాజమహేంద్రవరంలోని భాస్కర్‌నగర్‌కు చెందిన మాటూరి వీరబాబు(26) గంజాయి కేసులో నాలుగు నెలల క్రితం అరెస్టు కాగా కోర్టు ఆదేశాలతో సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే జైలుకు వచ్చేటప్పటికే గంజాయికి బాగా అలవాటు పడడంతో అప్పటికే ఉన్న బోన్ క్యాన్సర్, టీబీ తీవ్రమయ్యాయని జైలు అధికారులు తెలిపారు. రెండు రోజుల క్రితం కాళ్లు తేలిపోతున్నాయని చెప్పడంతో ప్రభుత్వాస్పత్రికి తరలించామన్నారు. అక్కడి వైద్యులు కాకినాడ తీసుకెళ్లమనడంతో ఏర్పాట్లు చేస్తుండగా మృతి చెందాడన్నారు.

ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష

6362 మంది హాజరు..2144 మంది గైర్హాజరు

పెద్దాపురం, జనవరి 20 : జవహర్ నవోదయలో ఆరో తరగతిలో ప్రవేశానికి నిర్వహించిన ప్రవేశ పరీక్ష శనివారం ప్రశాంతంగా జరిగినట్లు ప్రిన్సిపాల్ ఆర్.కమలం తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 37 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 8506 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, వారిలో 6362 మంది హాజరయ్యారని, 2144 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాలేదని ప్రిన్సిపాల్ తెలిపారు.

పలు రైళ్లు రద్దు

సామర్లకోట, జనవరి 20: విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో ట్రాక్ కారిడార్ పనులు నిర్వహిస్తున్న దృష్ట్యా ఈ నెల నుంచి విజయవాడ-విశాఖల మధ్య సామర్లకోట మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు రైల్వే ఏటీఎం చార్జీ ఏ. సురేష్‌రెడ్డి శనివారం రాత్రి సామర్లకోట రైల్వే స్టేషన్ ఉన్నతాధికారికి లేఖ పంపారు. 17239 నంబరు గల గుంటూరు-విశాఖ మధ్య రాకపోకలు సాగించే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 25 వరకూ రద్దు చేశారు. 17240 నంబరు గల విశాఖ-గుంటూరు మధ్య రాకపోకలు సాగించే సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రైలును ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 26 వరకూ రద్దు చేశారు. 17267 నంబరు గల కాకినాడ-విశాఖ మధ్య రాకపోకలు సాగించే రైలును ఈనెల 29 నుంచి ఫిబ్రవరి 25 వరకూ రద్దు చేశారు. 17268 నంబరు గల విశాఖ-కాకినాడ మధ్య రాకపోకలు సాగించే రైలును ఈనెల 29 నుంచి ఫిబ్రవరి 25 వరకూ రద్దు చేశారు.

17219 నంబరు గల మచిలీపట్నం-విశాఖ మధ్య రాకపోకలు సాగించే రైలును ఈనెల 29 నుంచి ఫిబ్రవరి 25 వరకూ రద్దు చేశారు. 17220 నంబరు గల విశాఖ-మచిలీపట్నం మధ్య రాకపోకలు సాగించే రైలును ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 26 వరకూ రద్దు చేశారు. 17243 నంబరు గల గుంటూరు-రాయగడ మధ్య రాకపోకలు సాగించే రైలును ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 25 వరకూ రద్దు చేశారు. 17244 నంబరు గల రాయగడ-గుంటూరు మధ్య రాకపోకలు సాగించే రైలు ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 26 వరకూ రద్దు చేశారు.

యానాం మున్సిపల్ కమిషనర్ సస్పెన్షన్

యానాం, జనవరి 20: యానాం మున్సిపల్ కమిషనర్ ఆరుల్ ప్రకాశంపై పుదుచ్చేరి ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలలో భాగంగా సస్పెన్షన్ వేటు వేసింది. ఎటువంటి అనుమతులు లేకుండా హోం టౌన్ (విధులు నిర్వహించే ప్రాంతం) యానాం వదిలి బయటకు వెళ్లరాదని ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఈమేరకు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆదేశాల మేరకు పుదుచ్చేరి కలెక్టర్, ఎల్ఏడీ సెక్రటరీ వల్లవన్ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా ప్రస్తుతం ఉన్న మున్సిపల్ మేనేజర్ ఖండవిల్లి రామకృష్ణకు కమిషనర్ అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. యానాంలో రిక్రియేషన్ పేరుతో నడుస్తున్న పేకాట క్లబ్బులకు నిబంధనలకు విరుద్ధంగా మున్సిపల్ లైసెన్సును రెన్యువల్ చేయడంతో పాటు కోర్టుకు సమర్పించిన నివేదికలో రెన్యువల్ చేయలేదంటూ సమాచారం ఇవ్వడంతో పలువురు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ ఫిర్యాదులపై సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

క్రీడలతో ఒత్తిడి నుంచి ఉపశమనం


క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న వీసీ

దివాన్‌చెరువు, జనవరి 20: ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె.పద్మరాజు అన్నారు. నన్నయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో శనివారం ఏపీఈపీడీసీఎల్ 9వ అంతర డివిజన్ క్రీడా పోటీలను వీసీ ప్రారంభించారు. ఏపీఈపీడీసీఎల్ రాజమహేంద్రవరం సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ టి.వి.ఎస్.ఎన్.మూర్తి మాట్లాడుతూ ఈ పోటీలు రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నామన్నారు. రాజమహేంద్రవరం, జగ్గంపేట, రామచంద్రపురం, కాకినాడ, రంపచోడవరం, అమలాపురం, సర్కిల్ కార్యాలయం జట్లు పాల్గొంటున్నాయని చెప్పారు. రాజమహేంద్రవరం ఈఈ నక్కపల్లి శామ్యూల్, రూరల్ ఈఈ దాట్ల శ్రీధరవర్మ, ఎస్.ఎ.ఓ. కె.ఆదినారాయణమూర్తి, విద్యుత్ అధికారులు, విశ్వవిద్యాలయ వ్యాయామ విద్యా అధ్యాపకులు పాల్గొన్నారు.

తూర్పుగోదావరి
• రాజమహేంద్రవరం సిటీ/ రూరల్ • రాజానగరం • అనపర్తి • కొవ్వూరు • నిడదవోలు • గోపాలపురం

ఆంధ్రజ్యోతి www.andhrajyothy.com

ఏజెన్సీ సమాచారం

నీటిలో దాచి..ఆపై తరలించి

● కలప రవాణాకు అక్రమ మార్గాలు ● పట్టించుకోని అధికారులు



వట్టిగెడ్డ రిజర్వాయర్ నీటిలో ఉన్న మారుజాతి కలప, కలపను అటవీ కార్యాలయానికి తరలిస్తున్న సిబ్బంది

రాజవొమ్మంగి జనవరి 20: ఏజెన్సీ నుంచి కలప రవాణా చేసేందుకు అక్రమార్కులు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం సినిమాల్లో చూపించినట్టుగా నీటిలో కలపను దాచి, తమకు అనుకూలమైన సమయంలో యథేచ్ఛగా అక్రమ రవాణా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అటవీశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఎక్కడికక్కడ అటవీశాఖ బేస్ క్యాంపులు ఉన్నా అక్రమ రవాణా జోరుగా జరగడంపై ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మండలంలోని అప్పలరాజుపేట గ్రామ సమీపంలోని వట్టిగెడ్డ రిజర్వాయర్ నీటి అడుగున మారుజాతి కలప ఉందని ఉన్నాతాధికారులకు ఫిర్యాదు వెళ్లడంతో స్థానిక అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి కలపను స్వాధీనం చేసుకుని అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. అయితే సమీప గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం అప్పలరాజుపేట గ్రామానికి ఆనుకుని దట్టమైన అడవిలో నిత్యం ట్రాక్టర్లపై కలప రవాణా జరుగుతోందని, పగలు అటవీ ప్రాంతంలో మారుజాతి కలపను నరికివేసి వట్టిగెడ్డ రిజర్వాయర్ నీటిలో దాస్తున్నారని, నీటి అడుగున ఉంచిన కలపను తెల్లవారుజామున రవాణా చేస్తున్నారని గ్రామస్థులు చెబుతున్నారు.

అక్రమ రవాణా చేస్తే ఉపేక్షించేది లేదు

● ఇన్‌చార్జ్ రేంజ్ అధికారి షెహన్న

అప్పలరాజుపేట గ్రామ సమీపంలోని వట్టిగెడ్డ రిజర్వాయర్ నీటిలో మారుజాతి కలప నిల్వ ఉంచడం, అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయంపై రాజవొమ్మంగి ఇన్‌చార్జ్ రేంజ్ అధికారి షెహన్నను ఆంధ్రజ్యోతి వివరణ కోరగా ఆ ఘటనలో నిందితుల కోసం దర్యాప్తు చేస్తున్నామని, ఎవరైనా అక్రమ రవాణాకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. కొన్ని ప్రాంతాల్లో నిఘా పెంచుతామన్నారు. అలానే ఎవరైనా అక్రమ రవాణా చేసినట్లు గుర్తిస్తే నేరుగా తమకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలన్నారు. రేంజ్ అధికారి షెహన్న ఫోన్ నెంబరు: 9951692299.

జాతీయ రహదారిపై అంగన్‌వాడీల రాస్తారోకో



రాజవొమ్మంగిలోని అల్లూరి జంక్షన్ వద్ద, రంపచోడవరం ప్రధాన కూడలిలో రాస్తారోకో చేస్తున్న అంగన్‌వాడీలు

రాజవొమ్మంగి జనవరి 20: రాజవొమ్మంగి అల్లూరి జంక్షన్ వద్ద శనివారం అంగన్వాడీ సిబ్బంది రాస్తారోకో నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీ వర్కర్లు చేపట్టిన నిరవధిక దీక్ష రాజవొమ్మంగిలో 40వ రోజు కొనసాగింది. ఎంపీడీవో కార్యాలయం సమీపంలోని అంగన్వాడీల దీక్షా శిబిరం వద్ద అంగన్వాడీ వర్కర్లు నిరసన దీక్షలో పాల్గొన్నారు. శనివారం ఎరుపు రంగు దుస్తులు ధరించి దీక్షలో కూర్చున్నారు. సాయంత్రం అల్లూరి జంక్షన్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోత రామారావు మాట్లాడుతూ చట్ట ప్రకారమే అంగన్వాడీ వర్కర్లు సమ్మె నోటీసు ఇచ్చి సమ్మె చేస్తున్నారన్నారు. సీఐటీయూ నాయకులు పి.రామరాజు, అంగన్వాడీ యూనియన్ నాయకురాలు చిన్ని కుమారి పాల్గొన్నారు.

అంగన్‌వాడీల సమ్మెకు మద్దతు

రంపచోడవరం: అంగన్‌వాడీలు చేస్తున్న సమ్మెకు మద్దతుగా శనివారం సీఐటీయూ నాయకురాలు ఎం.వాణిశ్రీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 40 రోజులుగా అంగన్‌వాడీలు పోరాటం చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఇప్పటికైనా అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని లేని పక్షంలో అన్ని ప్రజా సంఘాలతో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆశా వర్కర్లు, మిడ్‌డే మీల్ కార్మికులు, వీవోఏలు, వివిధ రంగాల కార్మికులు పాల్గొన్నారు.

ముంపు ప్రాంతాల ప్రత్యేకజిల్లా ఏర్పాటుకు బాబు హామీ

● మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి



చంద్రబాబును సన్మానిస్తున్న విలీన మండలాల టీడీపీ నాయకులు

ఎటపాక, జనవరి 20: టీడీపీ- జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలవరం ముంపు మండలాల ప్రజలకు అండగా ఉంటామని, ముంపు ప్రాంతాలను కలిపి ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తామని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చినట్లు మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, అరకు పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి ముద్యా శ్రీనివాస్, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లభనేని చందు తెలిపారు. శనివారం అరకులో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభకు వెళ్లిన విలీన మండలాల టీడీపీ నాయకులు చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా విలీన మండలాల ప్రధాన సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.. ఈ మేరకు స్పందించిన చంద్రబాబు టీడీపీ ప్రభుత్వం రాగా నే విలీన వాసులను అన్నివిధాలా ఆదుకుంటామని, ఎంతో త్యాగం చేసిన వారికి అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు చెప్పారు. తెలుగు యువత నేత నలజాల మధు, ఐటీడీపీ క్లస్టర్ ఇంచార్జ్ బాచినేని శ్రీకాంత్ పాల్గొన్నారు.

త్వరలో ఓటరు జాబితా విడుదల



సమావేశంలో మాట్లాడుతున్న సబ్ కలెక్టరు ప్రశాంతికుమార్

రంపచోడవరం, జనవరి 20: నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాను త్వరలో విడుదల చేయనున్నట్లు సబ్ కలెక్టర్ ఎస్.ప్రశాంత్ కుమార్ తెలిపారు. తన కార్యాలయ చాంబరులో శనివారం ఓటర్ల సవరణ, మార్పులు, చేర్పులపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 12వ తేదీ నుంచి 19 వరకు ఫారం 6 ద్వారా 53, ఫారం7 ద్వారా 4, ఫారం 8 ద్వారా 52 దరఖాస్తులు అందాయన్నారు. డోర్ నెంబరు లేని వాటిని పరిష్కరించినట్లు తెలిపారు. ఓటర్లను అవగాహన కల్పించే విధంగా ఈవీఎంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓటరు జాబితాలో డబుల్ ఎంట్రీ ఉన్న ఓటర్లకు పూర్తి స్థాయిలో విచారణ చేసి తొలగించనున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో 399 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి బీఎల్‌వోను నియమించినట్లు తెలిపారు. ఎన్నికల సంఘం నుంచి వచ్చిన నూతన విధివిధానాలను ఎప్పటికప్పుడు తెలియజేయనున్నట్లు చెప్పారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు చుక్కా సంతోష్‌కుమార్, పి.శ్రీనివాసరావు, చోళ్ల బొజ్జిరెడ్డి, ఎం.వాణిశ్రీ, కృష్ణారెడ్డి, తహశీల్దారు కుమార్, డీటీ ఎంపీపీ సత్యనారాయణ, డి.ఇందిరాబాయి, టి.లక్ష్మణ్, మణికంఠ పాల్గొన్నారు.

రాష్ట్రంలో రాక్షస పాలనను అంతమొందించండి

● రాఘువాపురంలో జనసేన మహాపాదయాత్ర

కోరుకొండ, జనవరి 20: మండలంలోని రాఘవాపురంలో జనసేనపార్టీ ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో మహాపాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు బత్తుల బలరామకృష్ణ దంపతులకు స్వాగతం పలికారు. ముందుగా గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి పాదయాత్ర ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.



రాఘువాపురంలో జనసేన మహాపాదయాత్ర దృశ్యం

నవోదయ ప్రవేశ పరీక్షకు 91మంది హాజరు

వై.రామవరం జనవరి 20: మండలంలోని పి.ఎర్రగొండ ఏకలవ్య పాఠశాలలో శనివారం నిర్వహించిన జవహర్ నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్షకు 91 మంది విద్యార్థులు హాజరైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీపాద రామకృష్ణ తెలిపారు. ఈ కేంద్రంలో 240 మంది పరీక్ష రాయల్సి ఉండగా 149 మంది పరీక్షకు హాజరుకాలేదని ప్రిన్సిపాల్ రామకృష్ణ తెలిపారు. మండల విద్యాశాఖ అధికారి తాతబ్బాయిదొర పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు.

అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకపోతే

ప్రభుత్వానికి పతనం తప్పదు

● రాజమహేంద్రవరంలో కార్మిక సంఘాల రాస్తారోకో



రాజమహేంద్రవరం శ్యామలాసెంటర్‌లో రాస్తారోకో చేస్తున్న అంగన్‌వాడీలు

రాజమహేంద్రవరం అర్బన్, జనవరి 20: అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సమస్యలు పరిష్కరించకపోతే వైసీపీ ప్రభుత్వానికి పతనం తప్పదని వివిధ కార్మిక సంఘాలు, రాజకీయపార్టీల నాయకులు హెచ్చరించారు. సమస్యలు పరిష్కరించాలని 40 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం తగదని పేర్కొన్నారు. అంగన్వాడీల పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, వారి సమ్మెకు మద్దతుగా శనివారం రాజమహేంద్రవరంలోని శ్యామలాసెంటర్‌లో కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్, నగర కార్యదర్శి బి.పవన్, సీపీఐ నగర కార్యదర్శి వి.కొండలరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.సుందరబాబు, బి.రాజులోవ, ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్ కె.రాంబాబు, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి కె.జోజి, టీఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తీడా ఆదిబాబు తదితరులు మాట్లాడుతూ గత ఎన్నికలకు ముందు జగన్మోహనరెడ్డి ఓట్ల కోసం ఊరూరా తిరిగి ఎవరూ అడక్కపోయినా హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చాక పరదాల చాటున దాక్కొని ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. 40 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే వారిపై బెదిరింపులకు పాల్పడడం సిగ్గుచేటని విమర్శించారు. అక్క చెల్లెమ్మలంటూ కబుర్లు చెప్పే ముఖ్యమంత్రి లక్షలమంది అంగన్వాడీ అక్కచెల్లెమ్మలు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్లపై ఆందోళనలు చేస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోతే ఈ ప్రభుత్వానికి పతనం తప్పదని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి డిపాజిట్లు గల్లంతవుతాయని హెచ్చరించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎన్.రాజా, ఆయా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వైభవంగా ప్రారంభమైన కొప్పవరం సత్తెమ్మ జాతర

● మూడు రోజులపాటు అలరించనున్న కార్యక్రమాలు
● ఆఖరి రోజున భిక్షాటనతో అమ్మవారికి మొక్కులు చెల్లించనున్న భక్తుల



అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న సర్పంచ్ కర్రి బులిమోహనరెడ్డి దంపతులు, సంతానం కోసం కత్రి కుండను తలపై పెట్టుకుని అమ్మవారిని వేడుకుంటున్న భక్తులు

అనపర్తి జనవరి 20: అనపర్తి మండలం కొప్పవరంలో ప్రతీ రెండేళ్లకోసారి జరిగే కర్రివారి సత్తెమ్మ జాతర మహోత్సవాలు శనివారంరాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. జాతర ఉత్సవాల ప్రారంభం సందర్భంగా గ్రామ సర్పంచ్ కర్రి బులిమోహనరెడ్డి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూడురోజులపాటు జరుగనున్న జాతర భక్తులను అలరించనున్నాయి. శనివారంరాత్రి మిద్దెపై ఉన్న కత్రికుండను దింపడంతో జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కత్రి కుండను సంతానంలేని వారు తలపై ధరిస్తే అమ్మ కరుణించి సంతానాన్ని ప్రసాదిస్తుందని ఇక్కడి భక్తులు విశ్వసిస్తారు. కత్రి కుండను తలపై ధరించేందుకు సంతానంలేని వారు ఆలయ ప్రాంగణంలో బారులు తీరారు. ఆలయ పూజారులను సంతానంలేని మహిళల తలపై కత్రి కుండను ఉంచి సంతాన ప్రాప్తి కలగాలని దీవెనలు అందజేశారు. ఆలయంలో గణపతిఆకారంలో ఉన్న వేపచెట్టుకు భక్తులు పూజలు నిర్వహించారు

అమ్మవారికి గొర్రె పిల్లల కానుక

అమ్మవారికి గొర్రె పిల్లలను సమర్పించే ఆచారం కొనసాగింది. సుమారు 200 కుటుంబాలు గొర్రె పిల్ల, అమ్మవారికి సారె చీరలను మేళతాళాలతో తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు.

మరో రెండు రోజులపాటు అలరించనున్న వేడుకలు

జాతరలో భాగంగా రెండోరోజైన ఆదివారం గ్రామస్థులు వివిధ వేషాలు ధరించి అమ్మవారి ప్రతిరూపంగా భావించే నాగుల పుట్టకు చేరుకుని నాగదేవతకు పాలుపోస్తారు. అమ్మ అనుగ్రహం పొందేందుకు భక్తులు ఇక్కడి పూజారికి కోపం రప్పించి పూజారి చేతిలో ఉన్న బెత్తంతో బడిత పూజ చేయించుకుంటారు. అలా చేస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. జాతరలో ఆఖరిరోజైన సోమవారం కోరికలు తీరిన భక్తులు విచిత్ర వేషాలు ధరించి ఆలయ ప్రాంగణంలో భిక్షాటనచేసి అలా వచ్చిన కానుకలను అమ్మకు సమర్పిస్తారు. కార్యక్రమాలను తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారు.

పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు నేరం

● డీఎల్ఎస్ఏ కార్యదర్శి ప్రత్యూషకుమారి

రాజమహేంద్రవరం, జనవరి 20(ఆంధ్రజ్యోతి): పని చేసే ప్రదేశాల్లో మహిళలపై లైగింక వేధింపులు చట్టరీత్యా నేరమని.. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అంతర్గత ఫిర్యాదుల కమిటీలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ(డీఎల్ఎస్ఏ) కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.ప్రత్యూషకుమారి పేర్కొన్నారు. 'పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిషేద చట్టం-2013'పై లింగంపేట ప్రాంతంలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులు, వివక్ష వంటివి వారి హక్కులకు భంగం కలిగించడమేనని స్పష్టం చేశారు. ప్రాథమిక హక్కులు, సమానత్వ హక్కు, జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ గురించి వివరించారు. మహిళలకు భద్రత కల్పించే బాధ్యత ఆయా శాఖలు, సంస్థలపై కచ్చితంగా ఉందన్నారు. అంతర్గత ఫిర్యాదుల కమిటీ లేనిపక్షంలో మహిళలు ఆవేదనను భరించాల్సిన అవసరం లేదని జిల్లాలో ఉండే స్థానిక ఫిర్యాదుల కమిటీలో ఫిర్యాదు చేయవచ్చని ఆమె తెలిపారు.

శిథిలమైన దేవాలయాల పునరుద్ధరణకు కృషి

● సీఎండీ కేఎస్‌పీవీ ఫిన్స్ అధినేత కంబాల శ్రీనివాసరావు



శ్రీరాముని జెండాలను పంపిణీ చేస్తున్న కంబాల శ్రీనివాసరావు

గోకవరం, జనవరి 20: శిథిలమైన దేవాలయాల పునరుద్ధరణకు తాను అన్నివిధాలా కృషి చేస్తున్నట్లు సీఎండీ కేఎస్‌పీవీ ఫిన్స్ అధినేత కంబాల శ్రీనివాసరావు అన్నారు. గోకవరంలో శని వారం ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ మండలంలోగానీ ఇతర ప్రాంతాలలో గానీ నూతన దేవాలయాల నిర్మాణాలతో పాటు, శిథిలస్థితికి చేరుకున్న దేవాలయాలకు నూతన శోభ తీసుకురావడానికి ఆర్థికంగా తనవంతు కృషి చేస్తున్నానన్నారు. ఇప్పటికే పలు ఆలయాల అభివృద్ధికి తగిన సహాయ సహకారాలు అందజేశామన్నారు. ఈనెల 22న అయోధ్యలో జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి మద్దతుగా గోకవరంలో పలు ఆధ్యాతిక కార్యక్రమాలను భారీస్థాయిలో నిర్వహిస్తామన్నారు. భక్తులు ఈకార్యక్రమానికి హాజరుకావాలని శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.



భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆదిరెడ్డి వాసు, టీడీపీ నాయకులు

టీడీపీకి వచ్చేవన్నీ మంచిరోజులే..

● భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆదిరెడ్డి వాసు

రాజమహేంద్రవరం సిటీ, జనవరి 20: రాష్ట్రానికి మంచి రోజులు రానున్నాయని, రానున్న ఎన్నికల్లో చంద్రబాబు సీఎం కావడం ఖాయమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు అన్నారు. స్థానిక 43వ డివిజన్‌లో మాజీ కార్పొరేటర్ కంటిపూడి పద్మావతి, టీడీపీ నగరకమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కంటిపూడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నగర కమిటీ అధ్యక్షుడు రెడ్డి మణీశ్వరరావు పర్యవేక్షణలో రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్‌కుమార్‌తో కలిసి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సూపర్‌సిక్స్ మేనిఫెస్టోతో పాటు వైసీపీ ప్రజావ్యతిరేక విధానాలపై ముద్రించిన కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బుడ్డిగ రాధా, ఉప్పులూరి జానకిరామయ్య తదితరులు పాల్గొన్నారు.

నియోజకవర్గ స్థాయి క్రీడాకారుల ఎంపిక

కడియం, జనవరి 20: కడియం మండలంలో వివిధ గ్రామాల్లో జరిగిన ఆడుదాం - ఆంధ్రా క్రీడల్లో సచివాలయాల వారీగా క్రీడాకారులు పాల్గొన్నారు. మండలస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయికి ఎంపికైన ఎంపీడీవో కార్యాలయాలవద్ద ఎంపీడీవో కె. రత్నకుమారి అధ్యక్షతన విజేతలకు అభినందన సభ జరిగింది. ఎంపీడీవో కె.రత్నకుమారి క్రీడాకిట్లును అందజేశారు. వాలీబాల్(పురుషులు), (మహిళలు) జేగురుపాడు జట్టులు నియోజకవర్గ స్థాయికి చేరాయి. ఖోఖో, బ్యాడ్మింటన్ (పురుషులు) దుళ్ళ జట్టు, బ్యాడ్మింటన్(మహిళలు) విభాగంలో వేమగిరి జట్టు విజేతగా నిలిచాయి. జేగురుపాడు సర్పంచ్ యాదల స్టాలిన్ నియోజకవర్గస్థాయికి ఎంపికైన జేగురుపాడు రెండు జట్లుకు నగదును అందించారు. కార్యక్రమంలో ఈవోపీఆర్‌డీ వైవీఎన్ఎస్ లక్ష్మి, ఏవో చంద్రరావు, వివిధ గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

గుర్తు తెలియని మృతదేహం లభ్యం



రాజమహేంద్రవరం, జనవరి 20(ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం వరకూ టికెట్ ఉన్న ఓ వ్యక్తి నాగర్‌సోల్-నర్సాపూర్ రైలులో మృతి చెందగా మృతదేహాన్ని ఖాజీపేట రైల్వే స్టేషను లో రైలు నుంచి దించారు. మృతుడి వద్ద బాసర నుంచి రాజమహేంద్రవరం వరకూ జనరల్ టికెట్ ఉందని ప్రభుత్వ రైల్వే పోలీసులు తెలిపారు. వివరాలు తెలిసిన వారు 9866167291, 9440604320కు సమాచారం అందించాలని కోరారు.



కెనాల్ రోడ్డులో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న రామకృష్ణారెడ్డి

జగన్ జగన్మాయకు ప్రత్యక్ష ఉదాహరణ కోడికత్తి డ్రామా

● టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి

అనపర్తి, జనవరి 20: జగన్మోహనరెడ్డి జగన్మాయకు ఉదాహరణ కోడికత్తి డ్రామాయేనని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి కోడికత్తి డ్రామాకుబలై ఐదేళ్లుగా జైలులో మగ్గిపోతున్న శ్రీనుకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం అనపర్తి కెనాల్ రోడ్డులోని అంబేడ్కర్ విగ్రహంవద్ద పార్టీశ్రేణులతో కలిసి నిరశన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలలో లబ్ధి కోసం సొంత బాబాయిని చంపించి ఆ పాపాన్ని చంద్ర బాబుపై ఆపాదించాలని ప్రయత్నించారని, అదేవిధంగా కోడికత్తి డ్రామాతో సానుభూతి పొంది గద్దెనెక్కారన్నారు. ఐదేళ్లుగా చేయని నేరానికి శ్రీను జైలు శిక్ష అనుభవిస్తుంటే లక్షలకోట్ల కుంభకోణాలు చేసిన జగన్‌రెడ్డి రాజభోగాలు అనుభవిస్తూ బయటే ఉన్నారన్నారు. నాడు ఏపీ పోలీసులపై నమ్మకం లేదని ఎన్ఐఏ దర్యాప్తు కావాలని కోరిన జగన్ నేడు ఈవిధంగా ప్రవర్తించడం దారుణమన్నారు. ట్రయిల్ కోర్టు చెప్పినట్లుగా జగన్‌రెడ్డి అఫిడవిట్ దాఖలు చేసి ఉంటే శ్రీనుకు బెయిలు వచ్చేదని కనీసం మానవతా దృక్పథం లేకుండా ప్రవర్తించడం దారుణమన్నారు. రాష్ట్రంలో దళితులను అన్నివిధాలుగా ఇబ్బందులకు గురిచేస్తూ అంబేడ్కర్ విగ్రహాన్ని ఎలా ఆవిష్కరించారని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు సత్తి దేవదానరెడ్డి, తమలంపూడి సుధాకర రెడ్డి, కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, కర్రి వెంకటరామారెడ్డి, గొలుగూరి భాస్కరరెడ్డి, ఒంటిమి సూర్యప్రకాష్, నూతిక బాబూరావు, కర్రి వెంకటరెడ్డి పాల్గొన్నారు.

మండపేటకు భారీ బైక్ ర్యాలీ



రామవరం నుంచి యువనేత మనోజ్‌రెడ్డి ఆధ్వర్యంలో బైక్‌లతో ర్యాలీగా బయలు దేరిన పార్టీ శ్రేణులు

అనపర్తి, జనవరి 20: కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో రా కదలిరా పేరుతో చంద్రబాబు నిర్వహించే బహిరంగ సభకు అనపర్తి నియోజకవర్గం లోని పార్టీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తనయుడు యువనేత నల్లమిల్లి మనోజ్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీగా మండపేట తరలివెళ్లారు.

చంద్రబాబు సభకు కడియం టీడీపీ నాయకులు



కడియం నుంచి మండపేట సభకు తరలివెళ్లిన టీడీపీ నాయకులు

కడియం: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పాల్గొనే రా.. కదిలిరా.. బహిరంగసభకు కడియం మండలం నుంచి 20 బస్సులు, 100 మోటారుసైకిళ్లతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వెళ్లారు. ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, నియోజకవర్గ పరిశీలకుడు అంగర రామ్మోహనరావు, మాధవరాయుడుపాలెంలో సర్పంచ్ అన్నందేవుల చంటి, కడియపులంకలో టీడీపీ రాష్ట్ర రైతు ఉపాధ్యక్షులు మార్గాని సత్యనారాయణలు జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు వెలుగుబంటి నాని, చెల్లుబోయిన శ్రీను, వాసంశెట్టి నాగబాబు, గుత్తుల కృష్ణ, అప్పారి అన్నవరం, వనుం సూరిబాబు, యనమదల రాజు, మందపల్లి రతన్‌రాజు, ఈదుపుగంటి రమేష్, బొల్లాడి జాన్, అనుసూరి గోవిందు పాల్గొన్నారు.

జనసేనలో పలువురి చేరిక

రంగంపేట, జనవరి 20 : మండలంలోని మర్రిపూడికి చెందిన సుమారు 100 మంది వైసీపీ కార్యకర్తలు అనపర్తి నియోజకవర్గ జనసేనపార్టీ ఇన్‌చార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. శనివారం మర్రిపూడిలో జరిగిన కార్యక్రమంలో వీరందరికీ ఆయన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త రావాడ నాగు, యానాల కొండయ్య, ముంగి మురళి, పేపకాయల వెంకన్న, మేడిశెట్టి భాను, బత్తుల వీరబాబు, తదితరులు పాల్గొన్నారు.



మర్రిపూడిలో వైసీపీ నాయకులను జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న శ్రీనివాసరావు

పశువులకు సోకే వ్యాధులపట్ల అవగాహన పెంచుకోవాలి



వయ్యారిభామ కలుపుమొక్క గురించి అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ విద్యార్థినులు

రంగంపేట, జనవరి 20: కాలానుగుణంగా పశువులకు సంక్రమించే వ్యాధులు, రోగ నిరోధకంపట్ల అవగాహన పెంచుకోవాలని వడిశలేరు పశువైద్యాధికారి ఇ.జాన్‌పాల్ సూచించారు. మండలం లోని వడిశలేరులో శనివారం బాపట్ల ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ రావేస్ విద్యార్థుల ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఉచిత పశువైద్య శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పశుసంపదపై ఆధారపడిన రైతులంతా పశు వైద్యుల సూచనలను తప్పనిసరిగా అమలు చేసి, పశువుల ఆరోగ్యానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతులకు కల్పిస్తున్న సంక్షేమ పథకాలు, గుర్తింపు కార్డులు, మందుల వినియోగం గురించి ఆయన అవగాహన కల్పించారు. రెండవ విద్యార్థినులు టీము వారు భూ సార పరీక్షలపై అవగాహన పెంచుకొని నాణ్యమైన పంటల దిగుబడులు సాధించడానికి రైతులు చైతన్యవంతులు కావాలని బా పట్ల ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం ప్రాజెక్టు అధికారిణి డాక్టర్ సంధ్యారాణి పిలుపునిచ్చారు. మూడో టీమ్ విద్యార్థినులు పొలాల్లో వివిధ రకాల కలుపు మొక్కలు, వయ్యారిభామ నిర్మూలనపై ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సంధ్యారాణి అవగాహన కల్పించారు. స్టూడెంట్స్ ఇన్‌చార్జ్ డాక్టర్ సువర్ణలత, విద్యార్థినులు పాల్గొన్నారు.

ఘనంగా పాశాలమ్మ గ్రామోత్సవం



కాపవరంలో పాశాలమ్మ జాతర మహోత్సవంలో రథోత్సవం ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రాజా



పాశాలమ్మను దర్శించుకుంటున్న బత్తుల బలరామకృష్ణ దంపతులు

కోరుకొండ, జనవరి 20: మండలంలోని కాపవరం గ్రామదేవత పాశాలమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా శనివారం రథోత్సవం వైభవంగా జరిగింది. అంతకు ముందు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాశాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథోత్సవం ప్రారంభించారు. అనంతరం అమ్మవారి 3 రథాలు కాపవరం వీధులలో మంగళవాయిద్యాలు, గరగనృత్యాలు, విచిత్రవేషాలు మధ్య కన్నుల పండువగా సాగింది. జనసేన పార్టీ ఇన్‌చార్జ్ బత్తుల బలరామకృష్ణ, ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ జాజుల రాము, ఎంపీ టీసీ కె.నాగు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.

భాస్కరరావు మాష్టారు మృతి



కోరుకొండ, జనవరి20 : కోరుకొండ గ్రామానికి రిటైర్డ్ హెడ్ మాస్టర్, కోరుకొండ మాజీ సర్పంచ్ వినుకొండ భాస్కరరావు మాష్టారు(75)శనివారం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన సుదీర్ఘకాలంపాటు వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయ వృత్తి కొనసాగించారు. అలహసింగరిపేట గ్రామంలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తూ రిటైర్డ్ అయ్యారు. అనంతరం కోరుకొండ గ్రామ సర్పంచ్‌గా ఎన్నికై గ్రామాభివృద్ధికి కృషి చేశారు. అనంతరం హైదరాబాద్‌లో అతని కుమారుడి వద్దఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. భాస్కరరావు మాష్టారుకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన మృతి పట్ల పీఆర్టీయూ, యూటీఎఫ్, ఉపాధ్యాయ సంఘాలు, గ్రామ సర్పంచ్ కర్రి లక్ష్మిసరోజ, వీరగణేష్‌లు, టీడీపీ, జనసేన, కాంగ్రెస్, వైసీపీ నాయకులు తమ సంతాపం తెలిపారు.

పల్ల వెంకన్న నర్సరీని సందర్శించిన సినీనటులు సముద్రఖని, ధనరాజ్

కడియం, జనవరి 20: పల్ల వెంకన్న నర్సరీని చిత్రనటుడు సముద్రఖని, కమెడియన్ ధనరాజ్‌లు సందర్శించారు. నర్సరీ రైతు పల్ల సత్తిబాబు, ఆయన కుమారులు వెంకటేష్, వినయ్‌లు వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జబర్దస్త్ నటుడు, కమెడియన్ ధనరాజ్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో చిత్రం నిర్మితమవుతుందన్నారు. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్‌పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పోలవరపు నిర్మిస్తున్న ఈ చిత్రంలో సముద్రఖని, ధనరాజ్‌లు తండ్రీకొడుకులుగా నటిస్తున్నారు. ఇప్పటివరకు 60శాతం చిత్రం షూటింగ్ పూర్తయిందని, అమలాపురం, రాజోలు పరిసర ప్రాంతాల్లో 12 రోజలపాటు షూటింగ్ జరుగుతుందని తెలిపారు. ఈనెల 22న అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా 22 మంది సినీ ప్రముఖుల చేతులమీదుగా ఈ చిత్రం టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేస్తున్నామని తెలిపారు. కెమెరామెన్ దుర్గాప్రసాద్ కొల్లి, ఆర్ట్ డైరెక్టర్ డౌలురి నారాయణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మహిపాల్‌రెడ్డిపాల్గొన్నారు.



నటులు సముద్రఖని, ధనరాజ్‌లకు మొక్కను అందజేస్తున్న పల్ల సత్తిబాబు, ఆయన కుమారులు వెంకటేష్, వినయ్

వెల్‌కమ్ సార్..



చంద్రబాబుకు పూలమాల వేసి స్వాగతం పలుకుతున్న హరీష్‌మాధుర్, జ్యోతుల నవీన్





ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు

తెలుగుదేశం పిలిచిందని..

మీ కోసమే వచ్చా : మండపేటలో జరిగిన తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా కార్యక్రమంలో మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు వేదికపై వేగుళ్ల జోగేశ్వరరావు, వేగుళ్ల లీలాకృష్ణ, యనమల, బాలకృష్ణ, చినరాజప్ప, దాట్ల సుబ్బరాజు, గొల్లపల్లి, బండారు, ఆనందరావు, ఆదిరెడ్డి, హరీష్‌మాధుర్, కొండబాబు తదితరులు

కదిలొచ్చిన జనం

జనచంద్రమైన మండపేట

- రా కదలిరా సభకు పోటెత్తిన జనం
- 50 నిమిషాల పాటు ప్రసంగించిన బాబు
- వైసీపీలో దళితులు, బీసీ నేతలకు అన్యాయం
- జగన్ వైఫల్యాలను ఎండగట్టిన మాజీ సీఎం
- టీడీపీ, జనసేన నేతలు భారీగా హాజరు
- 30 మంది వైసీపీ నేతలు టీడీపీ తీర్థం

అమలాపురం, జనవరి 20(ఆంధ్రజ్యోతి)/ మండపేట: ఒక్క పిలుపుతో మండపేట జనచంద్రమైంది..జనమే జనం.. ఇసుకేస్తే రాలనంత జనం..జై బాబు జై జై బాబు.. సీఎం చంద్రబాబు నినాదాలతో హోరెత్తిపోయింది..ఎక్కడెక్కడి నుంచో నాయకులు.. జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు.. ఎటు చూసినా టీడీపీ జెండాలే.. ఎక్కడ చూసినా టీడీపీ జనమే.. మండపేట మొత్తం పసుపు దండుతో నిండిపోయింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మండపేటలో శనివారం రాత్రి జరిగిన రా కదలిరా 11వ బహిరంగ సభకు జనం పోటెత్తారు. బాబు ప్రసంగం సాగినంత సేపు కేకలు.. అరుపులతో హోరెత్తించారు.సభకు కోనసీమ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి భారీగా జనసందోహం తరలిరావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. టీడీపీ, జనసేనకు చెందిన ఉమ్మడి జిల్లా స్థాయి నేతలంతా వేదికపై ఆశీనులయ్యారు. ఇరుపార్టీలకు చెందిన కేడర్ కూడా సభకు పోటెత్తారు. చంద్రబాబునాయుడు 50 నిమిషాలపాటు తన ప్రసంగంతో సభికులను ఊర్రూతలూగించారు. టీడీపీ, జనసేన శ్రేణుల్లో నూతనోత్తేజం నింపారు. కోనసీమలోని ఇద్దరు మంత్రులు, నలుగురు వైసీపీ ఎమ్మెల్యేల అవినీతిని సభలో ఎండగట్టారు. మండపేట వైసీపీ ఇన్‌చార్జి తోట త్రిమూర్తులు ఇసుక, గ్రావెల్‌లో రూ.500 కోట్లు సంపాదించారని చంద్రబాబు ఆరోపించారు. పార్టీల పల్స్ పట్టుకుని ఫిరాయించే ఎమ్మెల్సీ, మండపేట ఇన్‌చార్జ్ తోట త్రిమూర్తులకు ఈసారి అటువంటి అవకాశం ఇచ్చేదే లేదంటూ పరోక్షంగా తేల్చి చెప్పారు. చెల్లని మంత్రి చెల్లుబోయిన, మంత్రి విశ్వరూప్ అవినీతి, రాజోలు, పి.గన్నవరం ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, కొండేటి చిట్టిబాబుల అవినీతి దందాలతో పాటు కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిని చిల్లర జగ్గిరెడ్డిగా అభివర్ణిస్తూ ఆయన చేస్తున్న ఇసుకదోపిడీపై మండిపడ్డారు.ఇక జగన్ ప్రభుత్వం అంబేడ్కర్ విగ్రహావిష్కరణను గొప్పగా చెప్పుకుంటోందని, అయితే జగన్ దళితుల సంక్షేమ పథకాలు 27 రద్దు చేసి ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను మళ్లించి దళితులపై అక్రమ కేసులు బనాయించిన తీరును ఎండగట్టారు. దళితులు, బీసీలకు సీట్ల కేటాయింపులో చేస్తున్నది అన్యాయమేనన్నారు. టీడీపీ ప్రభుత్వంలో అంబేడ్కర్‌కు భారతరత్న అవార్డు వచ్చేలా అప్పటి నేషనల్ ఫ్రంట్ చైర్మన్ హోదాలో ఎన్టీఆర్ చేసిన కృషితో పాటు దివంగత బాలయోగి నుంచి దళిత నేతలను ఉన్నత స్థితికి ఎలా పంపించిందీ ప్రస్తావించి దళితులపై దాడులను ఎండగట్టారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితి, అన్నదాతల ఆత్మహత్యలు, కాంట్రాక్టర్ల ఆత్మహత్యలు ఇలా అన్ని రంగాలను జగన్ నిర్వీర్యం చేస్తున్న తీరును ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ సభికులను ఆకర్షించారు. తెలుగు జాతి స్వర్ణయుగం కోసం రా కదలిరా, సాగునీటి ప్రాజెక్టుల కోసం.. వ్యవసాయాన్ని బతికించడంకోసం.. రోడ్లు బాగు కోసం.. మన బిడ్డల ఉద్యోగాల కోసం... ఆడ బిడ్డల రక్షణ కోసం.. నిజమైన సామాజిక న్యాయం కోసం.. సైకో పాలన అంతం కోసం రా కదలిరా అంటూ చంద్రబాబు సభికుల చేత చేయించిన నినాదాలతో సభా ప్రాంగణం హోరెత్తిపోయింది. తెలుగుదేశం, జనసేన ఐక్యత వర్ధిల్లాలంటూ చంద్రబాబు నినాదాలు ఇచ్చి ఇరుపార్టీల జెండాలను వేదికపై ఊపడంతో సభను ముగించారు. అనంతరం 30 మంది వైసీపీ నేతలు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. తొలుత అమలాపురం పార్లమెంటు టీడీపీ ఇన్‌చార్జ్ గంటి హరీష్‌మాధుర్, జ్యోతుల నవీన్‌ల ఆధ్వర్యంలో భారీ గజమాలతో చంద్రబాబును వేదికపై సత్కరించారు.ఇక టీడీపీకి చెందిన లోక్‌సభ ఇన్‌చార్జ్ హరీష్‌తో పాటు కోనసీమ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి, జనసేన లోక్ సభ ఇన్‌చార్జ్ డీఎంఆర్ శేఖర్‌తో పాటు టీడీపీ, జనసేనలకు చెందిన ఏడు నియోజవర్గాలకు చెందిన ఇన్‌చార్జ్‌లతో సభలో మాట్లాడించారు. శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం సభను సమన్వయంతో నడిపించారు. ప్రశాంత పరిస్థితుల నడుమ సుమారు రాత్రి 7 గంటల సమయంలో ముగిసింది.



మీరే మా దేవుడయ్యా : ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల



బాబుకు జ్ఞాపిక అందజేస్తున్న ఆర్ఎస్ దంపతులు, మాధుర్



బాబుకు స్వాగతం పలుకుతున్న నల్లమిల్లి, నిమ్మల, జీవీఆర్




అభిమానం : బాబుకు చిత్రపటాన్ని అందజేస్తున్న బాలుడు



బాబుతో చినరాజప్ప, గోరంట్ల



చంద్రబాబుకు పుష్పగుచ్ఛం, నమస్కరిస్తున్న నాయకులు



మనదే విజయం : చంద్రబాబు అభివాదం



పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ



అయితాబత్తుల ఆనందరావు



వేగుళ్ల లీలాకృష్ణ



బండారు సత్యానందరావు



వరుపుల సత్యప్రభ



కేఎస్ జవహర్



మెట్ల, తదితరులు



వలవల బాబ్జి

చంద్రబాబు వరాల జల్లు

గోదావరిలపై వంతెన నిర్మాణ బాధ్యతలను వచ్చే టీడీపీ, జనసేన నూతన ప్రభుత్వం తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. ముమ్మిడివరంలో గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణం చేస్తాం. రూ.45 కోట్ల వ్యయంతో గుత్తెనదీవి-గోగు లంక వంతెన నిర్మిస్తాం. బాలయోగి చిరకాలవాంఛ అయిన కోనసీమ రైల్వే లైను పూర్తిచేస్తాం. నర్సాపురం- సఖినేటిపల్లి వంతెన, కోటిపల్లి, ముక్తేశ్వరం వంతెనలను పూర్తిచేస్తామని హామీ ఇస్తున్నా. కొబ్బరిదింపు, ఒలుపు కార్మికులకు బీమా సౌకర్యం కల్పిస్తాం. నష్టపోయిన కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చేనేత కార్మికులకు ఏ విధంగా న్యాయం చేయాలో చేసి చూపిస్తామని చంద్రబాబు వరాల వర్షం కురిపించారు.

అవినీతికి పాల్పడినా రెడ్లను మార్చరు.. బీసీ.. ఎస్సీలను మార్చేస్తారు?

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉమ్మడి కోనసీమ జిల్లాకు చెందిన అధికార వైసీపీ ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సుమారు 50 నిమిషాల పాటు ఏకధాటిగా ప్రసంగించారు. ఇద్దరు మంత్రులతో సహా వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై నిప్పులు చెరిగారు. మండపేట వైసీపీ ఇన్‌చార్జి తోట త్రిమూర్తులు ఏకంగా తాతపూడి ర్యాంపు, గ్రావెల్ కొండల్లో రూ.500 కోట్లు కొట్టేశాడు. ఇళ్ల పట్టాల పేరుతో రూ.20 లక్షలు కూడా విలువచేయని భూమిని రూ.50 లక్షలకు కొనుగోలు చేయించారు. రౌడీయిజం చేస్తున్నారు..కాలేరు గ్రామంలో ఐదుగురు దళితుల యువకులపై రౌడీషీట్ ఓపెన్ చేయించారు. ఇద్దరు సర్పంచ్‌లపై కేసులు పెట్టారు.రేపు మీకూ ఇదే గతి తప్పదని చంద్రబాబు హెచ్చరించారు. ఒక్క కేసు పెడితే 100 కేసులు పెట్టే సత్తా టీడీపీ, జనసేనకు ఉంది. ప్రశాంతతకు మారుపేరైన మండపేటలో మళ్లీ వేగుళ్ల జోగేశ్వరరావునే ఎమ్మెల్యేగా గెలిపించాలి. మండపేట వైసీపీ ఇన్‌చార్జి చాలా తెలివైనవాడు. ఆయారాం.. గయారాంలను దూరంగా ఉంచుతామని చంద్రబాబు ప్రకటించారు. రామచంద్రపురంలో చెల్లని కాసు మంత్రి చెల్లుబోయిన వేణు. సుబ్బారెడ్డి కాళ్ల మీద పడి బీసీల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టాడు. ఇక్కడ నుంచి రాజమహేంద్రవరం రూరల్‌కు జగన్ పంపించాడు. అక్కడ నుంచి దుకాణం సర్దుకునే రోజులు దగ్గరపడ్డాయని వ్యంగ్యంగా విరుచుకుపడ్డారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్ ఇళ్ల స్థలాల కోసం రూ.15 లక్షలు కూడా విలువచేయని భూమిని రూ.30 లక్షలకు కొనుగోలు చేయించారు. లేఅవుట్ వేయాలంటే ఆయనకు కమీషన్ ఇవ్వాలి. యానాం నుంచి అక్రమ మద్యం తెచ్చి అమ్ముతున్నారు. అమలాపురం మంత్రి విశ్వరూప్ అనుచరుల అవినీతికి అడ్డుఅదుపూలేదు. రాజోలులో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జనసేన నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్లారు. ఆయన పెళ్లి ఒకచోట..కాపురం మరొక చోట. కత్తిమండలో అక్రమ సొమ్ముతో ఐదెకరాల స్థలంలో సుందరమైన భవంతిని నిర్మించుకున్నాడు. చింతలమోరి సముద్రతీరంలో పేదల భూమిని కొట్టేశారు. అలాగే పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అక్రమాలను ఎండగట్టారు. అయనను ప్రస్తుతం జగన్ పక్కనపెట్టారు. ఇక కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిపై చిల్లర జగ్గిరెడ్డి అంటూ అవినీతిపై వ్యంగాస్త్రాలు సంధించారు. బీసీ, ఎస్సీలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు లేవు. ఇచ్చినా సీట్లు మార్చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడే రెడ్లకు మాత్రం సీట్ల మార్పు లేదు. హోల్‌సేల్ కరప్షన్ కింగ్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్రశేఖర్‌రెడ్డిని మార్చలేదు.అనపర్తి వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్య నా రాయణరెడ్డిని మార్చలేదు.ఇదీ సామాజిక న్యా యం అంటే అని చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సం ధించారు.సీఎం జగన్ పెద్దతిమింగళం అయి తే వీరంతా చిన్న చిన్న తిమింగళాలు. అవినీతికి పాల్పడిన మిమ్మల్ని ప్రజాకోర్టులో శిక్షించే బా ధ్యత టీడీపీ,జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది.

సైకో పోవాలి.. సైకిల్ రావాలి

మీ పిల్లల భవిష్యత్ బాగుండాలంటే సైకో పోవాలి.. సైకిల్ రావాలి. ఎన్ని రోజులు భయపడతారు. పవన్‌కల్యాణ్ హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి రావాలంటే పాస్‌పోర్టు కావాలా అని ప్రశ్నించారు. వైసీపీలో బూతులు ఎక్కువ తిట్టినవారికే ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఇస్తున్నారని ఎద్దేవా చేశా రు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టిడ్కో ఇళ్లన్నీ పూర్తిచేసి ప్రతి ఒక్కరికి ఇళ్లిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. టీడీపీ బలపరుస్తున్న వారి పింఛన్లను వైసీపీ రద్దుచేసింది. టీడీపీ, జనసేన ప్రభుత్వంలో రద్దు చేసిన నాటి నుంచి వారందరికీ పింఛన్లు ఇస్తామని ప్రకటించారు.

అంగన్‘వాడి’పోతోంది!

- 40 రోజులుగా అంగన్‌వాడీల సమ్మె
- అరకొరగా కేంద్రాల నిర్వహణ
- సహాయం అందక లబ్ధిదారుల గగ్గోలు

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

ప్రతిష్టాత్మకమైన అంగన్‌వాడీ వ్యవస్థ కుంటుపడిపోతోంది. పిల్లలకు, మహిళలకు పౌష్టికాహారం అందజేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న అంగన్‌వాడీలను అరకొర జీతాలతో నెట్టుకొస్తున్న వేలాది మంది మహిళలు గత 40 రోజులుగా తమ జీతాలు పెంచాలని సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే. జిల్లాలో మొత్తం 1556 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో 20,139 మంది పిల్లలు ఉన్నారు.గర్భిణులు, బాలింతలు ఉన్నారు.వీరందరికీ ప్రస్తుతం సరుకులేమీ సక్రంగా అందడంలేదు. అయితే అంగన్‌వాడీల సమ్మెను ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఎస్మా ప్రయోగించడంతో పాటు, ఉద్యోగం నుంచి తొలగిస్తామని నోటీసులు ఇస్తోంది. మరో ప్రక్క సచివాలయ సిబ్బంది, వలంటీర్లకు అంగన్‌వాడీల బాధ్యత అప్పగించిన సంగతి తెలిసింది. కేంద్రాలు తుడవం, కంచాలు కడగడం, బాత్‌రూమ్‌లు క్లీన్ చేయడం వంటి పనుల కారణంగా తూతూ మంత్రంగా కేంద్రాలు తెరుస్తున్నట్టు సమాచారం. దీని వల్ల పౌష్టికాహారం పంపిణీ కూడా సక్రమంగా జరగడంలేదు.దీంతో గుడ్లు, ఇతర సరుకులు కూడా పాడైపోతున్నట్టు చెబుతున్నారు. ఇటీవల బెదిరింపులకు బయటపడి కొద్దిమంది విధులకు హాజరైనట్టు చెబుతున్నారు. కానీ అంగన్ వాడీ కేంద్రాలకు చేరవలసిన సరుకులు సక్రమంగా చేరడంలేదు.

కొవ్వూరు/అనపర్తి/తాళ్లపూడి/గోపాలపురం/కడియం/రాజమహేంద్రవరంరూరల్, జనవరి 20 : ఏం చేస్తారో చేస్కోండి దిగివచ్చేది లేదంటూ అంగన్‌వాడీలు భీష్మిం చారు.. పోనీ ప్రభుత్వమైనా దిగి వస్తుందా అంటే అదీ లేదు. అక్కడే అదే పరిస్థితి. అంగన్‌వాడీలను షోకాజ్ నోటీసులతో బెదిరించాలని చూసినా బెద రలేదు.. అదరలేదు. అంగన్వాడీలు తమ సమస్యల పరి ష్కారం కోరుతూ నేటికి 40 రోజులుగా సమ్మె చేస్తుంటే వారు చేస్తున్న సమ్మెను విఫలం చేయ డం కోసం ఉన్నతస్థాయి అధికారులు నానా తం టాలు పడుతున్నారు. అంగన్వాడీ కార్యకర్తల్లో కొందరిని ఉన్నతాధికారులు భయాందోళనకు గురి చేసి ఉన్న ఉద్యోగం చేసుకుంటావో పోగొట్టుకుంటావో తేల్చుకోమంటూ అంతర్గతంగా సమాచా రాలు పంపించడంతో ఉన్న ఉద్యోగం కాస్త పోతు ందనే భయంతో కొందరూ అంగన్వాడీ కార్యకర్తలు అక్కడక్కడా కేంద్రాలు తెరుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా అంగన్వాడీ కేంద్రాలు తాళాలు బద్దలు కొట్టినా పూర్తిస్థాయిలో కేంద్రాలను తెరవలేకపోతుంది. అయితే పిల్లలు ఎవరు అంగన్వాడీ కేంద్రాలకు రాకపోవడంతో ఒంటరిగా కూర్చుని పడిగాపులుపడే దుస్థితి నెలకొంది. జిల్లాలోని అక్కడక్కడా నామమాత్రంగా ఉదయం 9 గంటలకు తెరచి 12 గంటలకు మూసివేస్తున్నారు. కేవలం 3 గంటలు మాత్రమే తెరుస్తు న్నారు. దీంతో కేంద్రాలకు వచ్చే చిన్నారుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. కొవ్వూరు ప్రాజెక్టు పరిధిలోని కేంద్రాల్లో ప్రతీ కేంద్రాకిఇ 16 నుంచి 20 మంది పిల్లలు రావాల్సి ఉండగా శనివారం నలుగురు, ఐదుగురు మాత్రమే హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించి, షోకాజ్ నోటీసులు అందజేసింది. శనివారం 5 గంటల్లోగా విధుల్లో చేరాలని హెచ్చరికలు జారీ చేసింది. కొవ్వూరు ప్రాజెక్టు పరిధిలో 223 మంది టీచర్లు, ఆయా ఉండగా కేవలం 20 మంది (టీచర్లు) వర్కర్లు, 32 మంది హెల్పర్లు విధుల్లో చేరారు.అంగన్‌వాడీ సిబ్బందికి అధికారుల నుంచి వస్తున్న బెదిరింపులతో అనపర్తి మండలంలో శుక్ర, శనివారాల్లోల ఐదుగురు కార్యకర్తలు, నలుగురు ఆయాలు విధుల్లో చేరారు. రంగం పేట ప్రాజెక్టు పరిధిలో సుమారు 20 మంది వరకు సమ్మె విరమిస్తున్నట్టు అధికారులకు లిఖిత పూర్వకంగా తెలిపినట్టు సమాచారం. వీరంతా సోమవారం నుంచి విధులకు హాజరవుతారని సమాచారం. సమ్మెలో ఉన్న సిబ్బందిని ప్రభుత్వం టెర్మినేట్ చేసి కొత్తగా నోటిఫికేషన్ జారీ చేస్తుందన్న సమాచారంతో వీరంతా సమ్మెను విరమించినట్టు తెలుస్తుంది. తాళ్లపూడి మండలంలో 55 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా అందరూ సమ్మెలోనే ఉన్నారు. అంగన్‌వాడీలు సమ్మెతో తమ పిల్లలకు ఇచ్చే కోడిగుడ్లు ఇవ్వడం లేదని, పా లు మాత్రమే ఇస్తున్నారని పిల్లల తల్లులు చెబుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు తమ పిల్లలను పంపించడానికి తల్లులు ఇష్టపడడం లేదు.



26 నుంచి తూర్పున నారా భువనేశ్వరి పర్యటన

జిల్లాలో ఒకరోజు టూర్

తిరుగు ప్రయాణం

కిటకిటలాడిన రాజమండ్రి బస్టాండ్



రాజమహేంద్రవరం అర్బన్, జనవరి 20 : పండుగ సెలవులు ముగుస్తుండడంతో దూరప్రాంత ప్రయాణీకులు భారీ సంఖ్యలో తిరుగు ప్రయాణాలు ప్రారంభించారు. ప్రధానంగా హైదరాబాద్‌తోపాటు విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో శనివారం రాజమహేంద్రరం ఆర్టీసీ కాంప్లెక్స్ బస్టాండ్ ప్రయాణీకులతో రద్దీగా మారింది. జిల్లాలోని రాజమహేంద్రవరం, కొవ్వూరు, గోకవరం, నిడదవోలు డిపోల నుంచి హైదరాబాద్, బీహెచ్‌ఈఎల్ వంటి ప్రాంతాలకు సాయంత్రం నుంచి బస్సులు నడిపారు. షెడ్యూలు బస్సులతో పాటు స్పెషల్ సర్వీసులు బయలుదేరి వెళ్లాయి. ఏడు షెడ్యూలు బస్సులకు మరో ఏడు స్పెషల్ బస్సులను హైదరాబాద్‌కు పంపించారు. ఇక విజయవాడ, విశాఖపట్నం రూట్లలోనూ భారీగా ట్రాఫిక్ పెరిగింది. ఇచ్ఛాపురం, పలాస, పాలకొండ వంటి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులు కూడా విశాఖపట్నం సర్వీసులను ఆశ్రయించడంతో రద్దీ మరింత ఎక్కువైంది. కాకినాడ నాన్‌స్టాప్, కాకినాడ వయా రాజానగరం, వయా ద్వారపూడి, తుని, ఏలేశ్వరం, భద్రాచలం, జంగారెడ్డిగూడెం, ఏలూరు రూట్లలో వెళ్లే (పయాణీకులు పెద్ద సంఖ్యలో కాంప్లెక్స్‌కు తరలివచ్చారు. రద్దీకి అనుగుణంగా బస్సులను వెంట వెంటనే సమకూర్చడానికి ఆర్టీసీ అధికారులు నానా అవస్థలు పడ్డారు. ఇక గోకవరం బస్టాండు (రాజమహేంద్రవరం) నుంచి గోకవరం వెళ్లడానికి సింగిల్‌స్టాప్ బస్సులున్నా సమయానికి రాకపోవడంతో ప్రయాణీకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పండుగ రద్దీ క్యాష్ చేసుకోవడంలో గోకవరం డిపో అధికారులు విఫలమయ్యారనే విమర్శలున్నాయి. అమలాపురం డిపోకు చెందిన బస్సులు ఏ టైంకు వస్తాయో తెలియక రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో రావులపాలెం, అమలాపురం ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణీకులు ఎదురుతెన్నులు చూడాల్సి వచ్చింది. సోమవారం నుంచి విద్యాసంస్థలన్నీ తిరిగి తెరుచుకోనుండడంతో ఈ రద్దీ ఆదివారం కూడా కొనసాగుతుందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ట్రాఫిక్‌కు అనుగుణంగా బస్సులను అప్పటికప్పుడు సిద్ధం చేయడానికి ఆర్టీసీ అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది.

ఆంధ్రజ్యోతి www.andhrajyothy.com

26న 'తూర్పు'లో నారా భువనేశ్వరి పర్యటన



రాజమహేంద్రవరం, జనవరి 20(ఆంధ్రజ్యోతి): నిజం గెలవాలి.. కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఈ నెల 26న తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈనెల 24నుంచి మూడురోజులపాటు కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఆమె పర్యటిస్తారు. వైసీపీ ప్రభుత్వం టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో నిర్బంధించిన సమయంలో వేదనకు గురై అశువులు బాసిన కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించి ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా 24న కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం, 25న అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. అదే రోజు రాత్రి అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామం చేరుకుని ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో బస చేస్తారు. 26వతేదీ ఉదయం 10.25గంటలకు బిక్కవోలు గ్రామం, 12.40 గంటలకు నిడదవోలు మండలం పందలపర్రు గ్రామం, 1.20 గంటలకు తిమ్మరాజుపాలెం గ్రామం, 1.55 గంటలకు తాడిమళ్ల గ్రామం, 3.15 గంటలకు గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి గ్రామం, సాయంత్రం 4.30 గంటలకు రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం కాటవరం గ్రామంలో పలు కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు మధురపూడి విమానాశ్రయంనుంచి ఆమె హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు.

రేషన్ పంపిణీలో వలంటీర్ల డ్యూటీ తప్పనిసరి

సివిల్ సప్లై డీటీ సత్యనారాయణరావు

నల్లజర్ల, జనవరి 20: రేషన్ పంపిణీలో ప్రతి వలంటీరు తప్పనిసరిగా డ్యూటీ చేయాలని సివిల్ సప్లై డీటీ సత్యనారాయణరావు చెప్పారు. శనివారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో రేషన్ డీలర్లు, ఎండీయూ ఆపరేటర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎండీయూ వాహనం వలంటీర్లకు సంబంధించిన వార్డుల్లోకి రాగానే వారికి కేటాయించిన 50 కుటుంబాలకు రేషన్ అందించే బాధ్యత వలంటీర్లు తీసుకోవాలన్నారు. ఇందుకు ప్రభుత్వం అదనంగా వారికి రూ.750 ఇస్తుందన్నారు. ముందుగానే ఎండీయూలు వలంటీర్లకు సమాచారం అందించాలన్నారు. రేషన్ డీలర్ల డీడీలు వెంటనే తీసి సరుకులు దిగుమతి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీలర్లు నరసింహమూర్తి, అచ్యుత భాస్కర్రావు, చీమకుర్తి చంద్రం, ప్రత్తిపాటి కృష్ణ, మహేశ్ పాల్గొన్నారు.

చెత్త సేకరణకు ప్లాస్టిక్ తొట్టెలు

తాళ్లపూడి, జనవరి 20: తాళ్లపూడి మండల పరిషత్ కార్యాలయానికి 25 వేల ప్లాస్టిక్ తొట్టెలు వచ్చాయి. స్వచ్ఛభారత్ మిషన్ అమలులో భాగంగా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి తడి చెత్త, పొడి చెత్తను విడి విడిగా ప్రభుత్వం అందించే ప్లాస్టిక్ తొట్టెల్లో వేయాలని, దీనిపై అవగాహన కల్పిస్తూ పంపిణీ కార్యక్రమాలు త్వరలో చేపడతామని ఎంపీడీవో వెంకటరమణ తెలిపారు.

రేపు రామభక్తులంతా దీపాలు వెలిగించండి

నిడదవోలు, జనవరి 20: అయోధ్యలో ఈ నెల 22న బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రతిఒక్కరూ ఆరోజు సాయంకాలం ఇంటి ముందు ఐదేసి దీపాలు వెలిగించాలని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అన్నారు. శనివారం నిడదవోలులోని శాంతినగర్‌లో ఆర్ఎస్ఎస్ రామభక్తుల ఆధ్వర్యంలో ఇంటింటా బాలరాముని పూజా అక్షింతలు, చిత్రపటాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 22న దీపాలు వెలిగించడంతోపాటు శ్రీరామనామ సంకీర్తనలు, హనుమాన్ చాలీసా పారాయణం చేయడం శుభమని అన్నారు. కార్యక్రమంలో గండికోట సూర్యసుబ్బలక్ష్మి, వాసంశెట్టి తులసీ, దొమ్మేటి సూర్యకుమారి, కుడిపూడి సత్యవతి, రొబ్బా పద్మావతి, ముదునూరి కిషోర్‌రాజు పాల్గొన్నారు.

మోడ్ క్యాలెండర్ ఆవిష్కరణ



నిడదవోలులో క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న తహశీల్దార్ గంగరాజు

నిడదవోలు, జనవరి 20: మోడల్ అసోసియేషన్ ఆఫ్ దళిత ఎంప్లాయిస్ క్యాలెండర్‌ను ఆవిష్కరించడం ఆనందదాయకమని తహశీల్దార్ ఎం.గంగరాజు అన్నారు. శనివారం నిడదవోలులోని తహశీల్దార్ కార్యాలయం వద్ద మోడ్ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోడ్ జిల్లా అధ్యక్షుడు టెక్కం నాగేశ్వరరావు మాట్లాడుతూ తమ సంఘం ప్రతిభ గల దళిత విద్యార్థులు, అనాథ పిల్లల విద్య విషయంలో సహకారం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో సభ్యులు ఇ.కృష్ణంరాజు, ఆర్.శ్రీనివాసరావు, ప్రభాకరరావు, జి.దేవరాజ్, జి.కిరణ్‌బాబు తదితర్లు పాల్గొన్నారు.

నేటి నుంచి సింగమ్మతల్లి ఆలయ వార్షికోత్సవం

దేవరపల్లి, జనవరి 20: సూర్యనారాయణపురంలో సింగమ్మతల్లి ఆలయ వార్షికోత్సవం ఈ నెల 21నుంచి 23వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. మూడు రోజుల పాటు ఆలయం వద్ద వివిధ హోమాలు, ప్రత్యేక పూజలు జరుగుతాయని ఆఖరి రోజున అన్నసమారాధన నిర్వహిస్తామన్నారు.

క్రికెట్ జట్లకు బ్యాట్‌లు అందజేత

దేవరపల్లి, జనవరి 20: ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీల్లో భాగంగా క్రికెట్ పోటీలకు సంబంధించి మండలంలోని కురుకూరు పంచాయతీ పరిధిలో పురుషుల జట్టు, దేవరపల్లికి చెందిన మహిళా క్రికెట్ జట్టు నియోజకవర్గ స్థాయికి ఎంపికయ్యాయి. ఈ సందర్భంగా ఇరు జట్లకు ఎంపీడీవో డీవీఆర్ కృష్ణంరాజు, దేవరపల్లి పంచాయతీ కార్యదర్శి రవికిషోర్, పీఈటీ నాగరాజు బ్యాట్‌లు అందజేశారు.

నవోదయ పరీక్షకు 120 మంది హాజరు

గోపాలపురం, జనవరి 20: స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో శనివారం నిర్వహించిన జవహర్ నవోదయ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్టు చీఫ్ సూపరింటెండెంట్ సోమశేఖర్ తెలిపారు. పరీక్షకు 262 మంది విద్యార్థులు హాజరు కావల్సి ఉండగా 120 మంది మాత్రమే హాజరైనట్టు తెలిపారు.

దేవరపల్లిలో టీటీడీ లా ఆఫీసర్ పూజలు



టీటీడీ లాఆఫీసర్ వీర్రాజుకు స్వామివారి చిత్రపటం అందిస్తున్న ఆలయ కమిటీ సభ్యులు

దేవరపల్లి, జనవరి 20: దేవరపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం లా ఆఫీసర్, జిల్లా ప్రొటోకాల్ జడ్జి వైవీ రాజు శనివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయార్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు తీగల బలరామయ్య, గుడ్ల వెంకటేశ్వరరావు సన్మానించి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో స్థానికుడు మట్టా శ్రీనివాసరావు, ఆలయ ప్రధానార్చకులు పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధికి కృషి

ఉండ్రాజవరం, జనవరి 20: ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు ఎమ్మెల్యే జి.శ్రీనివాసనాయుడు పేర్కొన్నారు. శనివారం వడ్లూరు గ్రామంలో నిర్మించే బీసీ సామాజిక భవనానికి, శ్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రజా సహకారం అవసరమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రఘుముండ తేజశ్రీ, ఎంపీటీసీ వేంద్ర అనంతలక్ష్మి, సొసైటీ అధ్యక్షుడు కఠారి సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు.

ఇద్దరు పాత నేరస్తులు బైండోవర్

తాళ్లపూడి, జనవరి 20: మండలంలోని అన్నదేవరపేటలో దాడులు నిర్వహించి గ్రామానికి చెందిన ఇద్దరు పాత నేరస్తులు మిద్దే రాజేష్, కాగిత సతీష్‌లను తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్టు ఎస్ఈబీ సీఐ వి.సత్యనారాయణ తెలిపారు. ఈ దాడుల్లో ఎస్ఈబీ సిబ్బంది పాల్గొన్నారు.

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

ఉండ్రాజవరం, జనవరి 20: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ వి.అప్పలరాజు చెప్పారు. శనివారం వడ్లూరు గ్రామంలో సైబర్ నేరాల పట్ల ప్రజలకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ సెల్ ఫోన్ల ద్వారా జరిగే మోసాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. పరిచయాలు లేనివారికి, తెలియని వారికి ఓటీపీలు చెప్పరాదని, ఫోన్ల ద్వారా రుణాలు పొందేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని ఎస్ఐ చెప్పారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

రోజుకు 3 గంటలే..

- ప్రభుత్వ నిర్వహణలో అంగన్‌వాడీ కేంద్రాలు
- ఉదయం 9గంటలకు తెరచి 12గంటలకు మూసేస్తున్న వైనం
- వలంటీర్ల సాయంతో నిర్వహిస్తున్న సచివాలయ కార్యదర్శులు

కొవ్వూరు, జనవరి 20: రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా అంగన్వాడీ కేంద్రాలు తాళాలు బద్దలు కొట్టినా పూర్తిస్థాయిలో కేంద్రాలను తెరవలేకపోతుంది. నామమాత్రంగా ఉదయం 9గంటలకు తెరచి 12గంటలకు మూసివేస్తున్నారు. కొవ్వూరు ప్రాజెక్టు పరిధిలోని కేంద్రాల్లో 16నుంచి 20మంది పిల్లలు రావాల్సి ఉండగా శనివారం నలుగురు, ఐదుగురు మాత్రమే హాజరయ్యారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టినా ప్రజల నుంచి సహకారం అందడం లేదు. కనీస వేతనాలు అమలుచేయాలని అంగన్‌వాడీలు సమ్మె బాట పట్టి 40 రోజులకు చేరుకుంది. అయితే ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించక పోగా, అంగన్వాడీ కేంద్రాల తాళాలు బద్దలు కొట్టి గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులు, వలంటీర్ల సహాయంతో అంగన్వాడీ కేంద్రాలు తెరచి చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రతిరోజు కేంద్రం ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పనిచేసేవి. అంగన్వాడీలు సమ్మె చేస్తుండడంతో జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు సచివాలయ కార్యదర్శి 1, వలంటీర్లు 2 చొప్పున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకు కేంద్రం తెరచి పౌష్టికాహారం అందించి కేంద్రం మూసివేస్తున్నారు. కొవ్వూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో కొవ్వూరు టౌన్‌లో 51, మండలంలో 63, చాగల్లు 54, తాళ్లపూడి 55 కేంద్రాలు కలిపి మొత్తం 223 కేంద్రాలు ఉండగా వాటిలో అంగన్వాడీ టీచర్లు 223, హెల్పర్లు 223 మంది పనిచేస్తున్నారు. వీరంతా సమ్మె బాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించి, షోకాజ్ నోటీసులు అందజేసింది. శనివారం 5 గంటలల్లోగా విధుల్లోకి చేరాలని హెచ్చరికలు జారీచేసింది. దీంతో ఇప్పటివరకు ప్రాజెక్టు పరిధిలో 20 మంది (టీచర్లు) వర్కర్లు, 32 మంది హెల్పర్లు విధుల్లో చేరారు.

అరకొరగా పౌష్టికాహారం పంపిణీ

తాళ్లపూడి/పెరవలి/గోపాలపురం, జనవరి 20: అంగన్‌వాడీ కార్యకర్తలు సమ్మెకు దిగడంతో తాళ్లపూడి, పెరవలి మండలాల్లోని కేంద్రాలు 40



గోపాలపురంలో విద్యార్థుల్లేక ఒంటరిగా కూర్చున్న అంగన్వాడీ కార్యకర్త



కొవ్వూరులో శనివారం 12 గంటలకే మూసివేసిన అంగన్వాడీ కేంద్రం

రోజులుగా మూత పడి ఉన్నాయి. దీంతో ప్రభుత్వాధికారులు రెవెన్యూ, సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో అంగన్‌వాడీ కార్యాలయాల తాళాలు పగులకొట్టి ఆర్భాటంగా కార్యాలయాలు తెరిచారు. నామమాత్రంగా రెండు, మూడు రోజులు దగ్గరలో ఉన్న పాఠశాలలకు విద్యార్థులను బలవంతంగా తీసుకెళ్లి భోజనాలు పెట్టించారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు పిల్లల బాధ్యత ఎవరు తీసుకుంటారని అధికారులను అడుగగా మౌనమే సమాధానమైంది. చంటిపిల్లలకు ఇవ్వాల్సిన బాలామృతం నేటి వరకూ ఎక్కడా సరఫరా చేసిన దాఖలాలు లేవు. పిల్లలకు ప్రీ స్కూల్ జరగడంలేదు. బాలింతలకు, గర్భిణులకు పౌష్టికాహారం అక్కడక్కడా అరకొరగా అందిస్తున్నారు. ఏ అంగన్‌వాడీ సెంటరును పరిశీలించినా ఆర్భాటంగా తాళాలు పగులకొట్టి తెరిచిన తలుపులు కొత్త తాళాలతో దర్శనమిస్తున్నాయి. ఇదిలా ఉంటే కార్యకర్తల్లో కొందరూ మృదుస్వభావంగా ఉన్న వారిని ఉన్నతాధికారులు భయందోళనకు గురి చేసి ఉన్న ఉద్యోగం చేసుకుంటావా పోగొట్టుకుంటావో తేల్చుకోమంటూ అంతర్గతంగా సమాచారాలు పంపించడంతో ఉన్న ఉద్యోగం పోతుందనే భయంతో కొందరూ అంగన్వాడీ కార్యకర్తలు కేంద్రాలు తెరుస్తున్నారు. అయితే పిల్లలు ఎవరు అంగన్వాడీ కేంద్రాలకు రాకపోవడంతో ఒంటరిగా కూర్చుని పడిగాపులుపడే దుస్థితి నెలకొంది. కాగా తాళ్లపూడి మండలంలో 55 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి.



నల్లజర్ల సెంటర్‌లో మానవహారం నిర్వహిస్తున్న అంగన్వాడీలు



దేవరపల్లిలో మానవహారం నిర్వహిస్తున్న అంగన్వాడీలు

ప్రభుత్వం బెదిరింపులు మానుకోవాలి

- సీఐటీయూ జిల్లా కార్యదర్శి వెంకట్రావు
- 40వ రోజు కొనసాగిన అంగన్‌వాడీల సమ్మె

నల్లజర్ల, జనవరి 20: సీఎం జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు 40 రోజులుగా ఆందోళనలు, నిరసనలు చేస్తుంటే ప్రభుత్వం విభజించి పాలించు అనే రీతిలో ఆందోళనలో ఉన్న అంగన్వాడీలను బెదిరించి డ్యూటీల్లో చేరాలని ఐసీడీఎస్ అధికారులు భయపెట్టడం మానుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కొక్కిరపాటి వెంకట్రావు పేర్కొన్నారు. హామీల అమలు కోరుతూ అంగన్‌వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె శనివారం 40వ రోజుకు చేరింది. నల్లజర్ల సెంటర్‌లో అంగన్వాడీలు మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ తెలికిచర్లలో సర్పంచ్ అంగన్వాడీలను అడ్డగించి డ్యూటీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని, భర్తలు లేని వారిని మరింత భయపెట్టి ఉద్యోగం పోతే భవిష్యత్ ఏలా అని మాయమాటలు చెప్పి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అధికారులు, సర్పంచ్‌ల బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదన్నారు. కార్యక్రమంలో శివకుమారి, విమల, జగదీశ్వరీ, వరలక్ష్మి పాల్గొన్నారు.

పెరవలి: పెరవలిలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో అంగన్‌వాడీలు మాట్లాడుతూ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కనీస వేతనం రూ.24 వేలు, కేరళలో రూ.14 వేలు ఇస్తున్నప్పటికీ ఏపీ ప్రభుత్వం మొండివైఖరితో తమ డిమాండ్లు పట్టించుకోకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఈ సందర్భంగా మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో కృష్ణవేణి, లక్ష్మీకుమారి, నాగ వేణి, విశాలి, శాంతకుమారి, రామలక్ష్మి పాల్గొన్నారు.

గోపాలపురం: గోపాలపురంలో జరిగిన సమ్మెలో అంగన్‌వాడీల యూనియన్ అధ్యక్షురాలు రామలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం దిగి వచ్చి తమ సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదన్నారు. సమ్మెకు రోజులు పెరుగుతున్న కొద్ది ప్రభుత్వానికి రోజులు మూడే రోజులు దగ్గరపడ్డాయన్నారు.

దేవరపల్లి: దేవరపల్లిలో అంగన్వాడీలు మండల పరిషత్ కార్యాలయం నుంచి మూడు రోడ్ల సెంటర్ వరకు నిరసన ర్యాలీ చేసి మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల కార్యదర్శి ఎస్.భగత్, అంగన్వాడీల నియోజకవర్గ నాయకురాలు టీపీ లక్ష్మీ మాట్లాడుతూ అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు 40రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. అంగన్వాడీలకు సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రత్నాజీ, సత్యనారాయణ, శ్రీనివాసరావు, అంగన్వాడీలు ఝాన్సీ, లక్ష్మీ, ఎస్.రామలక్ష్మి, భవాని, పద్మకామేశ్వరి, కుమారి, సావిత్రి పాల్గొన్నారు.



దేవరపల్లిలో రాస్తారోకో చేస్తున్న అంగన్వాడీలు



గోపాలపురంలో సమ్మె చేస్తున్న అంగన్వాడీలు

బీసీల సంక్షేమానికి ఎన్టీఆర్ పెద్దపీట

- పెండ్యాలలో జయహో బీసీ సభలో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి



జయహో బీసీ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ, జనసేన నాయకులు

నిడదవోలు, జనవరి 20: టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ బీసీలకు పెద్దపీట వేసి వారి, సంక్షేమానికి, అభివృద్ధికి చేయూతనందించారని మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు అన్నారు. శనివారం సాయంత్రం నిడదవోలు మండలం పెండ్యాలలో తెలుగుదేశం, జనసేన పార్టీల ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర బీసీసెల్ జనరల్ సెక్రటరీ చెల్లుబోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే బీసీలకు మేలు జరిగిందని, భవిష్యత్తులో మరింత మేలు జరుగుతుందన్నారు. రాష్ట్ర మహిళా జనరల్ సెక్రటరీ మజ్జి పద్మవతి మాట్లాడుతూ రాజకీయంగా బీసీలు ఎమ్మెల్యేలు, మంత్రులు వంటి ఉన్నత పదవులు ను అలంకరించింది టీడీపీ హయాంలోనే అన్నారు. అంతకు ముందు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి పాలా వీరాస్వామి, రంగా రమేష్, పోలిరెడ్డి వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.

నిడదవోలులో 'భవిష్యత్తుకు గ్యారెంటీ'

నిడదవోలులో తెలుగుదేశం, జనసేన పార్టీల ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి మినీ మేనిఫెస్టోలోని పథకాలపై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శేషారావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలంతా వైసీపీ అరాచక పాలనకు స్వస్తి పలికి భవిష్యత్తుకు భరోసా కలిగించే టీడీపీ-జనసేన ప్రభుత్వానికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో కొమ్మిన వెంకటేశ్వరరావు, తీపర్తి వీర్రాజు, కారింకి నాగేశ్వరరావు, బుగ్గే శివరామకృష్ణశాస్త్రి, షాజహాన్, రంగా రమేష్, పలువురు జనసైనికులు పాల్గొన్నారు.

ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం మరింత పెంచాలి

- కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి మనోజ్ ఆహూజా

నల్లజర్ల, జనవరి 20: వంట నూనెలు దిగుమతి తగ్గించి స్థానికంగానే ఉత్పత్తి చేసుకునే విధంగా రైతులు ఆయిల్‌పామ్ తోటల సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి మనోజ్ ఆహూజా కోరారు. మండలంలోని ముసుళ్లకుంటలోని త్రీఎఫ్ ఆయిల్‌పామ్ నర్సరీని ఆయన శనివారం సందర్శించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్‌పామ్ సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తామని, రైతుల సమస్యల పరిష్కారానికి వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని చెప్పారు. వంటనూనెలు దిగుమతి చేసుకోవడం ద్వారా కోట్లాది రూపాయలు ట్యాక్స్‌లుగా చెల్లించవలసి వస్తోందని, అలా కాకుండా మన దేశంలోనే వంటనూనెలు ఉత్పత్తి చేసుకుంటే తక్కువ ధరలకు వంటనూనెలు అందించగలుగుతామన్నారు. ఈ సందర్భంగా నల్లజర్ల, దేవరపల్లి, నిడదవోలు, తాడేపల్లిగూడెం మండలాల రైతులు మాట్లాడుతూ రాయితీలు త్వరగా చెల్లించాలని, ఉపాధి హామీ పథకాన్ని ఆయిల్‌పామ్ తోటలకు వర్తింపజేసి కూలీల కొరతను నివారించాలని, 1:3నిష్పత్తిలో నిధులు కేటాయించి పంత రహదారులను అభివృద్ధి చేయాలని కోరారు.



రైతులతో మాట్లాడుతున్న కేంద్ర ప్రభుత్వ బృందం

గెలలు కోత కూలీలకు శిక్షణ, ప్రమాదబీమా వర్తింపజేయాలని తద్వారా మరింత మంది ఈ వృత్తిలోకి వస్తారని, గెలల కోత సమస్య తీరుతుందన్నారు. కార్యక్రమంలో త్రీఎఫ్ ఆయిల్‌పామ్ ఎండీ సంజయ్‌గోయింకా, ఆశీష్ గోయింకా, సంస్థ అగ్రీ హెడ్ కిలారి శ్రీనివాసరావు, విజయప్రసాద్, రాజమహేంద్రవరం డీవోహెచ్ సుజాతకుమారి, ఏలూరు డీవోహెచ్ రామ్మోహన్, ఐఐవోపీఆర్ సురేష్, రామచంద్రుడు, చదవలవాడ నవీన్‌కుమార్ పాల్గొన్నారు.



వెలగదుర్రులో గంగాలమ్మ జాతర

ఉండ్రాజవరం, జనవరి 20: వెలగదుర్రులో గంగాలమ్మ జాతర ఉత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని పురవీధుల్లో ఊరేగించారు. రజకసంఘ నాయకులు కాకరపర్తి పుల్లయ్య, అవిడిమారియ్య, కాకరపర్తి సుబ్బారావు ఆధ్వర్యంలో ఆసాదుల నృత్యాలు, బ్యాండుమేళాలు, నడుమ ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై అమ్మవారిని ఊరేగించారు.

పదవులు కాదు..పనులే శాశ్వతం: హోం మంత్రి



సమావేశంలో మాట్లాడుతున్న హోం మంత్రి తానేటి వనిత

కొవ్వూరు, జనవరి 20: రాజకీయాలు, పదవులు శాశ్వతం కాదని, చేసిన మంచి పనులు మాత్రమే శాశ్వతమని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. శనివారం రాత్రి కొవ్వూరు క్యాంపు కార్యాలయంలో కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాల్లోని నాయకులతో సమావేశం నిర్వహించారు. ద్వారకా తిరుమల ఎంపీపీ వెంకన్నబాబు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు మంత్రి వనితను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె హోంమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నారని, దానిలో భాగంగా కొవ్వూరు నుంచి తనను గోపాలపురం, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావును కొవ్వూరు ఇన్‌చార్జిలుగా మార్పు చేశారన్నారు. 2012లో టీడీపీ నుంచి వైసీపీలో చేరానని, 2013లో కొవ్వూరు నియోజకవర్గానికి వచ్చానన్నారు. కష్టకాలంలో తన వెన్నంటి నిలబడి విజయానికి కృషిచేసిన కార్యకర్తలను ఎన్నటికి మరవనన్నారు. నియోజకవర్గంలో అక్కడక్కడా చిన్న చిన్న మనస్పర్థలు ఉన్నాయని వాటన్నింటిని పక్కనపెట్టి గోపాలపురం నుంచి తనను(వనిత), కొవ్వూరు నుంచి తలారి వెంకట్రావును గెలిపించాలన్నారు. కార్యక్రమంలో గోపాలపురం, కొవ్వూరు నియోజకవర్గాల నాయకులు పాల్గొన్నారు.

వనితను నియోజకవర్గం మార్చడంతో వరుస రాజీనామాలు

తాళ్లపూడి, జనవరి 20: తానేటి వనితను కొవ్వూరు నియోజకవర్గం నుంచి గోపాలపురం నియోజకవర్గానికి మార్చడంతో తాళ్లపూడి మండలంలో వైసీపీ నాయకులు పలువురు మనస్తాపంతో తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఈ క్రమంలో వేగేశ్వరపురం గ్రామ వైసీపీ అధ్యక్షుడు శీర్ల బ్రహ్మానందం తన రాజీనామా లేఖను సర్పంచ్ కొమ్మిరెడ్డి పరశురామారావుకు అందించారు. ప్రక్కిలంకలో వైసీపీ బీసీ నాయకుడు ముళ్ల పోసిబాబు తన రాజీనామా లేఖను జిల్లా బీసీసెల్ నాయకులకు పంపినట్టు తెలిపారు.

రూ.20 అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్

స్టాంప్‌ను రద్దు చేయాలి: ముప్పాళ్ల



రాజమహేంద్రవరం, జనవరి 20(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ చట్టాన్ని(అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ యాక్టు) వెంటనే సవరించి రూ.20 స్టాంప్‌ను రద్దు చేయాలని లేదా ఆర్డినెన్స్ ద్వారా ఆ స్టాంప్‌ని నిలుపుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు, భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు డిమాండ్ చేశారు. ఉమ్మడి బార్ కౌన్సిల్‌గా ఉన్నప్పుడు చేసిన తీర్మానం ప్రకారం ఇటీవల కాలంలో అన్ని క్రిమినల్, మిస్‌లేనియస్, మధ్యస్థ పిటిషన్లపై రూ.20 అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ స్టాంప్‌ని తప్పనిసరిగా అంటించాలని ఏపీ ప్రభుత్వం చట్ట సవరణ చేయడం శోచనీయమన్నారు. దీనిపై ఇప్పటికే న్యాయవాదులు పెద్ద సంఖ్యలో ఆందోళనలు నిర్వహించారని గుర్తుచేశారు. దీంతో రాష్ట్రంలోని అన్ని బార్ అసోసియేషన్ల అధ్యక్ష, కార్యదర్శులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. దీనిలో మెజారిటీ బార్ అసోసియేషన్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని అత్యవసర బార్ కౌన్సిల్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారన్నారు. ఈ సమావేశంలో రూ.20 స్టాంప్ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, మెమో అప్పీరెన్స్, వకాలత్‌లపై అప్పటి వరకూ ఉన్న రూ.100 వెల్ఫేర్ స్టాంప్‌ను రూ.250కు పెంచాలనే బార్ అసోసియేషన్ల నిర్ణయం మేరకు రాష్ట్ర బార్ కౌన్సిల్ తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి చాలాకాలం గడిచిందని తెలిపారు. న్యాయవాదుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని ఆ తీర్మానానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.20 స్టాంప్‌ని తక్షణమే రద్దు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఏవో రాజారావుకు అభినందనలు



గోపాలపురం, జనవరి 20: వ్యవసాయాధికారుల సంఘం జిల్లా కార్యవర్గంలో సహాయ కార్యదర్శిగా ఎన్నికైన గోపాలపురం ఏవో రాజారావుకు వీఏఏలు వ్యవసాయ కార్యాలయంలో పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వీఏఏలు మణికంఠ, స్వామి, మధు, కే.దివ్యవాణి, ఝాన్సీరాణి, లోహిత, భవాని, సుజాత తదితరులు పాల్గొన్నారు.